GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Paper Mss.
3	Bundle Number	TEL B 0571
4	Work Number	D 2325
5	Page No (From... To)	1 to 51
6	Name of the Work	GOWRI PANCANGAMU
7	Subject	GOWRI

G. O. Mss. LIBRARY

PANCANGAMU

(Manuscripts)

D 2325

Pancāngam

B. 571

61

D 2325

[illegible]

[illegible]
[illegible]

[illegible]	[illegible]	[illegible]	
๓๐	๑๒	๒๖	ศุกรวาร
๓๑	๑๓	๒๗	เสาร์วาร
๓๒	๑๔	๒๘	อาทิตยวาร
[illegible]			
๑	๑๕	๒๙	จันทรวาร
๒	๑๖	[illegible] ๑	อังคารวาร
๓	๑๗	๒	พุธวาร
๔	๑๘	๓	พฤหัสบดีวาร
๕	๑๙	๔	ศุกรวาร
๖	๒๐	๕	เสาร์วาร
๗	๒๑	๖	อาทิตยวาร
๘	๒๒	๗	จันทรวาร
๙	๒๓	๘	อังคารวาร
๑๐	๒๔	๙	พุธวาร
๑๑	๒๕	๑๐	พฤหัสบดีวาร
๑๒	๒๖	๑๑	ศุกรวาร
๑๓	๒๗	๑๒	เสาร์วาร
๑๔	๒๘	๑๓	อาทิตยวาร
๑๕	๒๙	๑๔	จันทรวาร
๑๖	๓๐	๑๕	อังคารวาร
๑๗	[illegible]	๑๖	พุธวาร
	[illegible]		
๑๘	๑	๑๗	พฤหัสบดีวาร
๑๙	๒	๑๘	ศุกรวาร
๒๐	๓	๑๙	เสาร์วาร
๒๑	๔	๒๐	อาทิตยวาร
๒๒	๕	๒๑	จันทรวาร
๒๓	๖	๒๒	อังคารวาร
๒๔	๗	๒๓	พุธวาร
๒๕	๘	๒๔	พฤหัสบดีวาร
๒๖	๙	๒๕	ศุกรวาร
๒๗	๑๐	๒๖	เสาร์วาร
๒๘	๑๑	๒๗	อาทิตยวาร
๒๙	๑๒	๒๘	จันทรวาร
๓๐	๑๓	๒๙	อังคารวาร
๓๑	๑๔	๓๐	พุธวาร

[illegible]
[illegible]

[illegible]	[illegible]	[illegible]	
๑	๑๕	๑	พฤหัสบดีวาร
๒	๑๖	๒	ศุกรวาร
๓	๑๗	๓	เสาร์วาร
๔	๑๘	๔	อาทิตยวาร
๕	๑๙	๕	จันทรวาร
๖	๒๐	๖	อังคารวาร
๗	๒๑	๗	พุธวาร
๘	๒๒	๘	พฤหัสบดีวาร
๙	๒๓	๙	ศุกรวาร
๑๐	๒๔	๑๐	เสาร์วาร
๑๑	๒๕	๑๑	อาทิตยวาร
๑๒	๒๖	๑๒	จันทรวาร
๑๓	๒๗	๑๓	อังคารวาร
๑๔	๒๘	๑๔	พุธวาร
๑๕	๒๙	๑๕	พฤหัสบดีวาร
๑๖	๓๐	๑๖	ศุกรวาร
	[illegible]		
๑๗	๑	๑๗	เสาร์วาร
๑๘	๒	๑๘	อาทิตยวาร
๑๙	๓	๑๙	จันทรวาร
๒๐	๔	๒๐	อังคารวาร
๒๑	๕	๒๑	พุธวาร
๒๒	๖	๒๒	พฤหัสบดีวาร
๒๓	๗	๒๓	ศุกรวาร
๒๔	๘	๒๔	เสาร์วาร
๒๕	๙	๒๕	อาทิตยวาร
๒๖	๑๐	๒๖	จันทรวาร
๒๗	๑๑	๒๗	อังคารวาร
๒๘	๑๒	๒๘	พุธวาร
๒๙	๑๓	๒๙	พฤหัสบดีวาร
๓๐	๑๔	[illegible] ๑	ศุกรวาร

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෫	෨	සෙනසුරාදා
෨	෧෬	෩	ඉරිදා
෩	෧෭	෪	සඳුදා
෪	෧෮	෫	අඟහරුවාදා
෫	෧෯	෬	බදාදා
෬	෨෦	෭	බ්‍රහස්පතින්දා
෭	෨෧	෮	සිකුරාදා
෮	෨෨	෯	සෙනසුරාදා
෯	෨෩	෧෦	ඉරිදා
෧෦	෨෪	෧෧	සඳුදා
෧෧	෨෫	෧෨	අඟහරුවාදා
෧෨	෨෬	෧෩	බදාදා
෧෩	෨෭	෧෪	බ්‍රහස්පතින්දා
෧෪	෨෮	෧෫	සිකුරාදා
෧෫	෨෯	෧෬	සෙනසුරාදා
෧෬	෩෦	෧෭	ඉරිදා
෧෭	෩෧	෧෮	සඳුදා
෧෮	[illegible] ෧	෧෯	අඟහරුවාදා
෧෯	෨	෨෦	බදාදා
෨෦	෩	෨෧	බ්‍රහස්පතින්දා
෨෧	෪	෨෨	සිකුරාදා [illegible]
෨෨	෫	෨෩	සෙනසුරාදා [illegible]
෨෩	෬	෨෪	ඉරිදා [illegible]
෨෪	෭	෨෫	සඳුදා [illegible]
෨෫	෮	෨෬	අඟහරුවාදා
෨෬	෯	෨෭	බදාදා
෨෭	෧෦	෨෮	බ්‍රහස්පතින්දා
෨෮	෧෧	෨෯	සිකුරාදා
෨෯	෧෨	෩෦	සෙනසුරාදා [illegible]
෩෦	෧෩	[illegible]	ඉරිදා [illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෪	෨	සඳුදා
෨	෧෫	෩	අඟහරුවාදා
෩	෧෬	෪	බදාදා
෪	෧෭	෫	බ්‍රහස්පතින්දා
෫	෧෮	෬	සිකුරාදා
෬	෧෯	෭	සෙනසුරාදා
෭	෨෦	෮	ඉරිදා
෮	෨෧	෯	සඳුදා
෯	෨෨	෧෦	අඟහරුවාදා
෧෦	෨෩	෧෧	බදාදා
෧෧	෨෪	෧෨	බ්‍රහස්පතින්දා
෧෨	෨෫	෧෩	සිකුරාදා
෧෩	෨෬	෧෪	සෙනසුරාදා
෧෪	෨෭	෧෫	ඉරිදා
෧෫	෨෮	෧෬	සඳුදා
෧෬	෨෯	෧෭	අඟහරුවාදා
෧෭	෩෦	෧෮	බදාදා
෧෮	[illegible] ෧	෧෯	බ්‍රහස්පතින්දා
෧෯	෨	෨෦	සිකුරාදා
෨෦	෩	෨෧	සෙනසුරාදා
෨෧	෪	෨෨	ඉරිදා
෨෨	෫	෨෩	සඳුදා
෨෩	෬	෨෪	අඟහරුවාදා
෨෪	෭	෨෫	බදාදා
෨෫	෮	෨෬	බ්‍රහස්පතින්දා
෨෬	෯	෨෭	සිකුරාදා
෨෭	෧෦	෨෮	සෙනසුරාදා
෨෮	෧෧	෨෯	ඉරිදා
෨෯	෧෨	[illegible]	

[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
໑	໑໐	໒	[illegible]
໒	໑໑	໓	[illegible]
໓	໑໒	໔	[illegible]
໔	໑໓	໕	[illegible]
໕	໑໔	໖	[illegible]
໖	໑໕	໗	[illegible]
໗	໑໖	໘	[illegible]
໘	໑໗	໙	[illegible]
໙	໑໘	໑໐	[illegible]
໑໐	໑໙	໑໑	[illegible]
໑໑	໒໐	໑໒	[illegible]
໑໒	໒໑	໑໓	[illegible]
໑໓	໒໒	໑໔	[illegible]
໑໔	໒໓	໑໕	[illegible]
໑໕	໒໔	໑໖	[illegible]
໑໖	໒໕	໑໗	[illegible]
໑໗	໒໖	໑໘	[illegible]
໑໘	໒໗	໑໙	[illegible]
໑໙	໒໘	໒໐	[illegible]
	[illegible]		
໒໐	໑	໒໑	[illegible]
໒໑	໒	໒໒	[illegible]
໒໒	໓	໒໓	[illegible]
໒໓	໔	໒໔	[illegible]
໒໔	໕	໒໕	[illegible]
໒໕	໖	໒໖	[illegible]
໒໖	໗	໒໗	[illegible]
໒໗	໘	໒໘	[illegible]
໒໘	໙	໒໙	[illegible]
໒໙	໑໐	໓໐	[illegible]
໓໐	໑໑	[illegible] ໑	[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
໑	໑໒	໒	[illegible]
໒	໑໓	໓	[illegible]
໓	໑໔	໔	[illegible]
໔	໑໕	໕	[illegible]
໕	໑໖	໖	[illegible]
໖	໑໗	໗	[illegible]
໗	໑໘	໘	[illegible]
໘	໑໙	໙	[illegible]
໙	໒໐	໑໐	[illegible]
໑໐	໒໑	໑໑	[illegible]
໑໑	໒໒	໑໒	[illegible]
໑໒	໒໓	໑໓	[illegible]
໑໓	໒໔	໑໔	[illegible]
໑໔	໒໕	໑໕	[illegible]
໑໕	໒໖	໑໖	[illegible]
໑໖	໒໗	໑໗	[illegible]
໑໗	໒໘	໑໘	[illegible]
໑໘	໒໙	໑໙	[illegible]
໑໙	໓໐	໒໐	[illegible]
໒໐	໓໑	໒໑	[illegible]
໒໑	[illegible] ໑	໒໒	[illegible]
໒໒	໒	໒໓	[illegible]
໒໓	໓	໒໔	[illegible]
໒໔	໔	໒໕	[illegible]
໒໕	໕	໒໖	[illegible]
໒໖	໖	໒໗	[illegible]
໒໗	໗	໒໘	[illegible]
໒໘	໘	໒໙	[illegible]
໒໙	໙	[illegible] ໑	[illegible]
໓໐	໑໐	໒	[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౧	౩	మంగళవారం
౨	౧౨	౪	బుధవారం
౩	౧౩	౫	గురువారం
౪	౧౪	౬	శుక్రవారం
౫	౧౫	౭	శనివారం
౬	౧౬	౮	ఆదిత్యవారం
౭	౧౭	౯	సోమవారం
౮	౧౮	౧౦	మంగళవారం
౯	౧౯	౧౧	బుధవారం
౧౦	౨౦	౧౨	గురువారం
౧౧	౨౧	౧౩	శుక్రవారం
౧౨	౨౨	౧౪	శనివారం
౧౩	౨౩	౧౫	ఆదిత్యవారం
౧౪	౨౪	౧౬	సోమవారం
౧౫	౨౫	౧౭	మంగళవారం
౧౬	౨౬	౧౮	బుధవారం
౧౭	౨౭	౧౯	గురువారం
౧౮	౨౮	౨౦	శుక్రవారం
౧౯	౨౯	౨౧	శనివారం
౨౦	౩౦	౨౨	ఆదిత్యవారం
౨౧	[illegible] ౧	౨౩	సోమవారం
౨౨	౨	౨౪	మంగళవారం
౨౩	౩	౨౫	బుధవారం
౨౪	౪	౨౬	గురువారం
౨౫	౫	౨౭	శుక్రవారం
౨౬	౬	౨౮	శనివారం
౨౭	౭	౨౯	ఆదిత్యవారం
౨౮	౮	౩౦	సోమవారం
౨౯	౯	[illegible] ౧	మంగళవారం
౩౦	౧౦	౨	బుధవారం
౩౧	౧౧	౩	గురువారం

[illegible]	[illegible]	[illegible]		
౧	౧౨	౪	శుక్రవారం	
౨	౧౩	౫	శనివారం	
౩	౧౪	౬	ఆదిత్యవారం	
౪	౧౫	౭	సోమవారం	
౫	౧౬	౮	మంగళవారం	
౬	౧౭	౯	బుధవారం	[illegible]
౭	[illegible]	౧౦	గురువారం	[illegible]
౮	౧౯	౧౧	శుక్రవారం	[illegible]
౯	౨౦	౧౨	శనివారం	
౧౦	౨౧	౧౩	ఆదిత్యవారం	
౧౧	౨౨	౧౪	సోమవారం	
౧౨	౨౩	౧౫	మంగళవారం	
౧౩	౨౪	౧౬	బుధవారం	
౧౪	౨౫	౧౭	గురువారం	
౧౫	౨౬	౧౮	శుక్రవారం	
౧౬	౨౭	౧౯	శనివారం	
౧౭	౨౮	౨౦	ఆదిత్యవారం	
౧౮	౨౯	౨౧	సోమవారం	
౧౯	౩౦ ౩౧	౨౨	మంగళవారం	
౨౦	[illegible]	౨౩	బుధవారం	
౨౧	౧	౨౪	గురువారం	
౨౨	౨	౨౫	శుక్రవారం	
౨౩	౩	౨౬	శనివారం	
౨౪	౪	౨౭	ఆదిత్యవారం	
౨౫	౫	౨౮	సోమవారం	
౨౬	౬	౨౯	మంగళవారం	
౨౭	౭	౩౦	బుధవారం	
౨౮	౮	[illegible] ౧	గురువారం	
౨౯	౯	౨	శుక్రవారం	
౩౦	౧౦	౩	శనివారం	[illegible]
౩౧	౧౧	౪	ఆదిత్యవారం	[illegible]
౩౨	౧౨	౫	సోమవారం	[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౩	౬	మంగళవారం
౨	౧౪	౭	బుధవారం
౩	౧౫	౮	గురువారం [illegible]
౪	౧౬	౯	శుక్రవారం [illegible]
౫	౧౭	౧౦	శనివారం [illegible]
౬	౧౮	౧౧	ఆదివారం
౭	౧౯	౧౨	సోమవారం
౮	౨౦	౧౩	మంగళవారం
౯	౨౧	౧౪	బుధవారం
౧౦	౨౨	౧౫	గురువారం
౧౧	౨౩	౧౬	శుక్రవారం
౧౨	౨౪	౧౭	శనివారం
౧౩	౨౫	౧౮	ఆదివారం
౧౪	౨౬	౧౯	సోమవారం
౧౫	౨౭	౨౦	మంగళవారం
౧౬	౨౮	౨౧	బుధవారం
౧౭	౨౯	౨౨	గురువారం
౧౮	౩౦	౨౩	శుక్రవారం
	[illegible]		
౧౯	౧	౨౪	శనివారం
౨౦	౨	౨౫	ఆదివారం
౨౧	౩	౨౬	సోమవారం
౨౨	౪	౨౭	మంగళవారం
౨౩	౫	౨౮	బుధవారం
౨౪	౬	౨౯	గురువారం
౨౫	౭	[illegible] ౧	శుక్రవారం
౨౬	౮	౨	శనివారం
౨౭	౯	౩	ఆదివారం
౨౮	౧౦	౪	సోమవారం
౨౯	౧౧	౫	మంగళవారం
౩౦	౧౨	౬	బుధవారం
౩౧	౧౩	౭	గురువారం

[illegible] 1

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౪	౮	శుక్రవారం
౨	౧౫	౯	శనివారం
౩	౧౬	౧౦	ఆదివారం
౪	౧౭	౧౧	సోమవారం
౫	౧౮	౧౨	మంగళవారం
౬	౧౯	౧౩	బుధవారం
౭	౨౦	౧౪	గురువారం
౮	౨౧	౧౫	శుక్రవారం
౯	౨౨	౧౬	శనివారం
౧౦	౨౩	౧౭	ఆదివారం
౧౧	౨౪	౧౮	సోమవారం
౧౨	౨౫	౧౯	మంగళవారం
౧౩	౨౬	౨౦	బుధవారం
౧౪	౨౭	౨౧	గురువారం
౧౫	౨౮	౨౨	శుక్రవారం
౧౬	౨౯	౨౩	శనివారం
౧౭	౩౦	౨౪	ఆదివారం
౧౮	౩౧	౨౫	సోమవారం
	[illegible]		
౧౯	౧	౨౬	మంగళవారం
౨౦	౨	౨౭	బుధవారం
౨౧	౩	౨౮	గురువారం
౨౨	౪	౨౯	శుక్రవారం
౨౩	౫	౩౦	శనివారం
౨౪	౬	[illegible] ౧	ఆదివారం
౨౫	౭	౨	సోమవారం
౨౬	౮	౩	మంగళవారం
౨౭	౯	౪	బుధవారం
౨౮	౧౦	౫	గురువారం
౨౯	౧౧	౬	శుక్రవారం
౩౦	౧౨	౭	శనివారం
౩౧	౧౩	౮	ఆదివారం
౩౨	౧౪	౯	సోమవారం

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
๑	๑๕	๑๐	อังคารวาร
๒	๑๖	๑๑	พุธวาร
๓	๑๗	๑๒	พฤหัสบดีวาร
๔	๑๘	๑๓	ศุกร์วาร
๕	๑๙	๑๔	เสาร์วาร [illegible]
๖	๒๐	๑๕	อาทิตย์วาร [illegible]
๗	๒๑	๑๖	จันทร์วาร [illegible]
๘	๒๒	๑๗	อังคารวาร [illegible]
๙	๒๓	๑๘	พุธวาร
๑๐	๒๔	๑๙	พฤหัสบดีวาร
๑๑	๒๕	๒๐	ศุกร์วาร
๑๒	๒๖	๒๑	เสาร์วาร [illegible]
๑๓	๒๗	๒๒	อาทิตย์วาร [illegible]
๑๔	๒๘	๒๓	จันทร์วาร [illegible]
๑๕	๒๙	๒๔	อังคารวาร [illegible]
๑๖	๓๐	๒๕	พุธวาร [illegible]
๑๗	๓๑	๒๖	พฤหัสบดีวาร
๑๘	[illegible] ๑	๒๗	ศุกร์วาร
๑๙	๒	๒๘	เสาร์วาร
๒๐	๓	๒๙	อาทิตย์วาร
๒๑	๔	๓๐	จันทร์วาร
๒๒	๕	[illegible] ๑	อังคารวาร
๒๓	๖	๒	พุธวาร
๒๔	๗	๓	พฤหัสบดีวาร
๒๕	๘	๔	ศุกร์วาร
๒๖	๙	๕	เสาร์วาร
๒๗	๑๐	๖	อาทิตย์วาร
๒๘	๑๑	๗	จันทร์วาร
๒๙	๑๒	๘	อังคารวาร
๓๐	๑๓	๙	พุธวาร
๓๑	๑๔	๑๐	พฤหัสบดีวาร

[illegible] ๔

[illegible]	[illegible]	[illegible]	
๑	๑๕	๑๑	ศุกร์วาร
๒	๑๖	๑๒	เสาร์วาร
๓	๑๗	๑๓	อาทิตย์วาร
๔	๑๘	๑๔	จันทร์วาร
๕	๑๙	๑๕	อังคารวาร
๖	๒๐	๑๖	พุธวาร
๗	๒๑	๑๗	พฤหัสบดีวาร
๘	๒๒	๑๘	ศุกร์วาร
๙	๒๓	๑๙	เสาร์วาร
๑๐	๒๔	๒๐	อาทิตย์วาร
๑๑	๒๕	๒๑	จันทร์วาร
๑๒	๒๖	๒๒	อังคารวาร
๑๓	๒๗	๒๓	พุธวาร
๑๔	๒๘	๒๔	พฤหัสบดีวาร
๑๕	๒๙	๒๕	ศุกร์วาร
๑๖	๓๐	๒๖	เสาร์วาร
๑๗	[illegible] ๑	๒๗	อาทิตย์วาร
๑๘	๒	๒๘	จันทร์วาร
๑๙	๓	๒๙	อังคารวาร
๒๐	๔	[illegible] ๑	พุธวาร
๒๑	๕	๒	พฤหัสบดีวาร
๒๒	๖	๓	ศุกร์วาร
๒๓	๗	๔	เสาร์วาร
๒๔	๘	๕	อาทิตย์วาร
๒๕	๙	๖	จันทร์วาร
๒๖	๑๐	๗	อังคารวาร
๒๗	๑๑	๘	พุธวาร
๒๘	๑๒	๙	พฤหัสบดีวาร
๒๙	๑๓	๑๐	ศุกร์วาร
๓๐	๑๔	๑๑	เสาร์วาร

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
೧	೧೫	೧೨	ಆದಿವಾರ
೨	೧೬	೧೩	ಸೋಮವಾರ
೩	೧೭	೧೪	ಮಂಗಳವಾರ
೪	೧೮	೧೫	ಬುಧವಾರ
೫	೧೯	೧೬	ಗುರುವಾರ
೬	೨೦	೧೭	ಶುಕ್ರವಾರ
೭	೨೧	೧೮	ಶನಿವಾರ [illegible]
೮	೨೨	೧೯	ಆದಿವಾರ [illegible]
೯	೨೩	೨೦	ಸೋಮವಾರ [illegible]
೧೦	೨೪	೨೧	ಮಂಗಳವಾರ [illegible]
೧೧	೨೫	೨೨	ಬುಧವಾರ
೧೨	೨೬	೨೩	ಗುರುವಾರ
೧೩	೨೭	೨೪	ಶುಕ್ರವಾರ
೧೪	೨೮	೨೫	ಶನಿವಾರ
೧೫	೨೯	೨೬	ಆದಿವಾರ
೧೬	೩೦	೨೭	ಸೋಮವಾರ
೧೭	೩೧	೨೮	ಮಂಗಳವಾರ
೧೮	[illegible] ೧	೨೯	ಬುಧವಾರ
೧೯	೨	[illegible] ೧	ಗುರುವಾರ
೨೦	೩	೨	ಶುಕ್ರವಾರ
೨೧	೪	೩	ಶನಿವಾರ
೨೨	೫	೪	ಆದಿವಾರ
೨೩	೬	೫	ಸೋಮವಾರ
೨೪	೭	೬	ಮಂಗಳವಾರ
೨೫	೮	೭	ಬುಧವಾರ
೨೬	೯	೮	ಗುರುವಾರ
೨೭	೧೦	೯	ಶುಕ್ರವಾರ
೨೮	೧೧	೧೦	ಶನಿವಾರ
೨೯	೧೨	೧೧	ಆದಿವಾರ
೩೦	೧೩	೧೨	ಸೋಮವಾರ

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
೧	೧೪	೧೩	ಮಂಗಳವಾರ
೨	೧೫	೧೪	ಬುಧವಾರ
೩	೧೬	೧೫	ಗುರುವಾರ
೪	೧೭	೧೬	ಶುಕ್ರವಾರ
೫	೧೮	೧೭	ಶನಿವಾರ
೬	೧೯	೧೮	ಆದಿವಾರ
೭	೨೦	೧೯	ಸೋಮವಾರ
೮	೨೧	೨೦	ಮಂಗಳವಾರ
೯	೨೨	೨೧	ಬುಧವಾರ
೧೦	೨೩	೨೨	ಗುರುವಾರ
೧೧	೨೪	೨೩	ಶುಕ್ರವಾರ
೧೨	೨೫	೨೪	ಶನಿವಾರ
೧೩	೨೬	೨೫	ಆದಿವಾರ
೧೪	೨೭	೨೬	ಸೋಮವಾರ
೧೫	೨೮	೨೭	ಮಂಗಳವಾರ
೧೬	೨೯	೨೮	ಬುಧವಾರ
೧೭	೩೦	೨೯	ಗುರುವಾರ
೧೮	[illegible] ೧	೧	ಶುಕ್ರವಾರ
೧೯	೨	೨	ಶನಿವಾರ
೨೦	೩	೩	ಆದಿವಾರ
೨೧	೪	೪	ಸೋಮವಾರ
೨೨	೫	೫	ಮಂಗಳವಾರ
೨೩	೬	೬	ಬುಧವಾರ
೨೪	೭	೭	ಗುರುವಾರ
೨೫	೮	೮	ಶುಕ್ರವಾರ
೨೬	೯	೯	ಶನಿವಾರ
೨೭	೧೦	೧೦	ಆದಿವಾರ
೨೮	೧೧	೧೧	ಸೋಮವಾರ
೨೯	೧೨	೧೨	ಮಂಗಳವಾರ
೩೦	೧೩	೧೩	ಬುಧವಾರ

[illegible]

[illegible]	[illegible]		
໑	໑໔	໑໔	[illegible]
໒	໑໕	໑໕	[illegible]
໓	໑໖	໑໖	[illegible]
໔	໑໗	໑໗	[illegible]
໕	໑໘	໑໘	[illegible]
໖	໑໙	໑໙	[illegible]
໗	໒໐	໒໐	[illegible]
໘	໒໑	໒໑	[illegible]
໙	໒໒	໒໒	[illegible]
໑໐	໒໓	໒໓	[illegible]
໑໑	໒໔	໒໔	[illegible]
໑໒	໒໕	໒໕	[illegible]
໑໓	໒໖	໒໖	[illegible]
໑໔	໒໗	໒໗	[illegible]
໑໕	໒໘	໒໘	[illegible]
໑໖	໒໙	໒໙	[illegible]
໑໗	໓໐	໓໐	[illegible]
໑໘	໓໑	[illegible] ໑	[illegible]
໑໙	[illegible] ໑	໒	[illegible]
໒໐	໒	໓	[illegible]
໒໑	໓	໔	[illegible]
໒໒	໔	໕	[illegible]
໒໓	໕	໖	[illegible]
໒໔	໖	໗	[illegible]
໒໕	໗	໘	[illegible]
໒໖	໘	໙	[illegible]
໒໗	໙	໑໐	[illegible]
໒໘	໑໐	໑໑	[illegible]
໒໙	໑໑	໑໒	[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
໑	໑໒	໑໓	[illegible]
໒	໑໓	໑໔	[illegible]
໓	໑໔	໑໕	[illegible]
໔	໑໕	໑໖	[illegible]
໕	໑໖	໑໗	[illegible]
໖	໑໗	໑໘	[illegible]
໗	໑໘	໑໙	[illegible]
໘	໑໙	໒໐	[illegible]
໙	໒໐	໒໑	[illegible]
໑໐	໒໑	໒໒	[illegible]
໑໑	໒໒	໒໓	[illegible]
໑໒	໒໓	໒໔	[illegible]
໑໓	໒໔	໒໕	[illegible]
໑໔	໒໕	໒໖	[illegible]
໑໕	໒໖	໒໗	[illegible]
໑໖	໒໗	໒໘	[illegible]
໑໗	໒໘	໒໙	[illegible]
໑໘	໒໙	[illegible]	[illegible]
໑໙	໓໐	໑	[illegible]
໒໐	໓໑	໒	[illegible]
໒໑	[illegible]	໔	[illegible]
໒໒	໑	໕	[illegible]
໒໓	໒	໖	[illegible]
໒໔	໓	໗	[illegible]
໒໕	໔	໘	[illegible]
໒໖	໕	໙	[illegible]
໒໗	໖	໑໐	[illegible]
໒໘	໗	໑໑	[illegible]
໒໙	໘	໑໒	[illegible]
໓໐	໑໐	໑໓	[illegible]

[illegible]	[illegible]	[illegible]	
၁	၁၁	၁၄	အာဒိတ္တဝါရ
၂	၁၂	၁၅	စန္ဒဝါရ
၃	၁၃	၁၆	မင်္ဂလဝါရ
၄	၁၄	၁၇	ဗုဒ္ဓဝါရ
၅	၁၅	၁၈	ဂုရုဝါရ
၆	၁၆	၁၉	သုကြဝါရ
၇	၁၇	၂၀	သောရဝါရ
၈	၁၈	၂၁	အာဒိတ္တဝါရ
၉	၁၉	၂၂	စန္ဒဝါရ
၁၀	၂၀	၂၃	မင်္ဂလဝါရ
၁၁	၂၁	၂၄	ဗုဒ္ဓဝါရ
၁၂	၂၂	၂၅	ဂုရုဝါရ
၁၃	၂၃	၂၆	သုကြဝါရ
၁၄	၂၄	၂၇	သောရဝါရ
၁၅	၂၅	၂၈	အာဒိတ္တဝါရ
၁၆	၂၆	၂၉	စန္ဒဝါရ
၁၇	၂၇	၃၀	မင်္ဂလဝါရ
		[illegible]	
၁၈	၂၈	၁	ဗုဒ္ဓဝါရ
	[illegible]		
၁၉	၁	၂	ဂုရုဝါရ
၂၀	၂	၃	သုကြဝါရ
၂၁	၃	၄	သောရဝါရ
၂၂	၄	၅	အာဒိတ္တဝါရ
၂၃	၅	၆	စန္ဒဝါရ
၂၄	၆	၇	မင်္ဂလဝါရ
၂၅	၇	၈	ဗုဒ္ဓဝါရ
၂၆	၈	၉	ဂုရုဝါရ
၂၇	၉	၁၀	သုကြဝါရ
၂၈	၁၀	၁၁	သောရဝါရ
၂၉	၁၁	၁၂	အာဒိတ္တဝါရ

[illegible]	[illegible]	[illegible]	
၁	၁၂	၁၃	စန္ဒဝါရ
၂	၁၃	၁၄	မင်္ဂလဝါရ
၃	၁၄	၁၅	ဗုဒ္ဓဝါရ
၄	၁၅	၁၆	ဂုရုဝါရ
၅	၁၆	၁၇	သုကြဝါရ
၆	၁၇	၁၈	သောရဝါရ
၇	၁၈	၁၉	အာဒိတ္တဝါရ
၈	၁၉	၂၀	စန္ဒဝါရ
၉	၂၀	၂၁	မင်္ဂလဝါရ
၁၀	၂၁	၂၂	ဗုဒ္ဓဝါရ
၁၁	၂၂	၂၃	ဂုရုဝါရ
၁၂	၂၃	၂၄	သုကြဝါရ
၁၃	၂၄	၂၅	သောရဝါရ
၁၄	၂၅	၂၆	အာဒိတ္တဝါရ
၁၅	၂၆	၂၇	စန္ဒဝါရ
၁၆	၂၇	၂၈	မင်္ဂလဝါရ
၁၇	၂၈	၂၉	ဗုဒ္ဓဝါရ
		[illegible]	
၁၈	၂၉	၁	ဂုရုဝါရ
၁၉	၃၀	၂	သုကြဝါရ
၂၀	၃၁	၃	သောရဝါရ
	[illegible]		
၂၁	၁	၄	အာဒိတ္တဝါရ
၂၂	၂	၅	စန္ဒဝါရ
၂၃	၃	၆	မင်္ဂလဝါရ
၂၄	၄	၇	ဗုဒ္ဓဝါရ [illegible]
၂၅	၅	၈	ဂုရုဝါရ [illegible]
၂၆	၆	၉	သုကြဝါရ [illegible]
၂၇	၇	၁၀	သောရဝါရ [illegible]
၂၈	၈	၁၁	အာဒိတ္တဝါရ
၂၉	၉	၁၂	စန္ဒဝါရ
၃၀	၁၀	၁၃	မင်္ဂလဝါရ
၃၁	၁၁	၁၄	ဗုဒ္ဓဝါရ

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෨	෧෫	බ්‍රහස්පතින්දා
෨	෧෩	෧෬	සිකුරාදා
෩	෧෪	෧෭	සෙනසුරාදා
෪	෧෫	෧෮	ඉරිදා
෫	෧෬	෧෯	සඳුදා
෬	෧෭	෨෦	අඟහරුවාදා
෭	෧෮	෨෧	බදාදා
෮	෧෯	෨෨	බ්‍රහස්පතින්දා
෯	෨෦	෨෩	සිකුරාදා
෧෦	෨෧	෨෪	සෙනසුරාදා
෧෧	෨෨	෨෫	ඉරිදා
෧෨	෨෩	෨෬	සඳුදා
෧෩	෨෪	෨෭	අඟහරුවාදා
෧෪	෨෫	෨෮	බදාදා
෧෫	෨෬	෨෯	බ්‍රහස්පතින්දා
෧෬	෨෭	෩෦	සිකුරාදා
		[illegible]	
෧෭	෨෮	෧	සෙනසුරාදා
෧෮	෨෯	෨	ඉරිදා
෧෯	෩෦	෩	සඳුදා
	[illegible]		
෨෦	෧	෪	අඟහරුවාදා
෨෧	෨	෫	බදාදා
෨෨	෩	෬	බ්‍රහස්පතින්දා
෨෩	෪	෭	සිකුරාදා
෨෪	෫	෮	සෙනසුරාදා
෨෫	෬	෯	ඉරිදා
෨෬	෭	෧෦	සඳුදා
෨෭	෮	෧෧	අඟහරුවාදා
෨෮	෯	෧෨	බදාදා
෨෯	෧෦	෧෩	බ්‍රහස්පතින්දා
෩෦	෧෧	෧෪	සිකුරාදා
෩෧	෧෨	෧෫	සෙනසුරාදා

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෩	෧෬	ඉරිදා
෨	෧෪	෧෭	සඳුදා
෩	෧෫	෧෮	අඟහරුවාදා
෪	෧෬	෧෯	බදාදා
෫	෧෭	෨෦	බ්‍රහස්පතින්දා
෬	෧෮	෨෧	සිකුරාදා
෭	෧෯	෨෨	සෙනසුරාදා
෮	෨෦	෨෩	ඉරිදා
෯	෨෧	෨෪	සඳුදා
෧෦	෨෨	෨෫	අඟහරුවාදා
෧෧	෨෩	෨෬	බදාදා
෧෨	෨෪	෨෭	බ්‍රහස්පතින්දා
෧෩	෨෫	෨෮	සිකුරාදා
෧෪	෨෬	෨෯	සෙනසුරාදා
෧෫	෨෭	෩෦	ඉරිදා
		[illegible]	
෧෬	෨෮	෧	සඳුදා
෧෭	෨෯	෨	අඟහරුවාදා
෧෮	෩෦	෩	බදාදා
෧෯	෩෧	෪	බ්‍රහස්පතින්දා
	[illegible]		
෨෦	෧	෫	සිකුරාදා
෨෧	෨	෬	සෙනසුරාදා
෨෨	෩	෭	ඉරිදා
෨෩	෪	෮	සඳුදා
෨෪	෫	෯	අඟහරුවාදා
෨෫	෬	෧෦	බදාදා
෨෬	෭	෧෧	බ්‍රහස්පතින්දා
෨෭	෮	෧෨	සිකුරාදා
෨෮	෯	෧෩	සෙනසුරාදා
෨෯	෧෦	෧෪	ඉරිදා
෩෦	෧෧	෧෫	සඳුදා
෩෧	෧෨	෧෬	අඟහරුවාදා

[illegible]

១	១៣	១៧	ពុធវារ
២	១៤	១៨	ព្រហស្បតិវារ
៣	១៥	១៩	សុក្រវារ
៤	១៦	២០	សៅរ៍វារ
៥	១៧	២១	អាទិត្យវារ
៦	១៨	២២	ចន្ទវារ
៧	១៩	២៣	អង្គារវារ
៨	២០	២៤	ពុធវារ
៩	២១	២៥	ព្រហស្បតិវារ
១០	២២	២៦	សុក្រវារ
១១	២៣	២៧	សៅរ៍វារ
១២	២៤	២៨	អាទិត្យវារ
១៣	២៥	២៩	ចន្ទវារ
១៤	២៦	៣០	អង្គារវារ
១៥	២៧	[illegible] ១	ពុធវារ
១៦	២៨	២	ព្រហស្បតិវារ
១៧	២៩	៣	សុក្រវារ
១៨	៣០	៤	សៅរ៍វារ
១៩	[illegible] ១	៥	អាទិត្យវារ
២០	២	៦	ចន្ទវារ
២១	៣	៧	អង្គារវារ
២២	៤	៨	ពុធវារ
២៣	៥	៩	ព្រហស្បតិវារ
២៤	៦	១០	សុក្រវារ [illegible]
២៥	៧	១១	សៅរ៍វារ [illegible]
២៦	៨	១២	អាទិត្យវារ [illegible]
២៧	៩	១៣	ចន្ទវារ
២៨	១០	១៤	អង្គារវារ
២៩	១១	១៥	ពុធវារ
៣០	១២	១៦	ព្រហស្បតិវារ
៣១	១៣	១៧	សុក្រវារ
៣២	១៤	១៨	សៅរ៍វារ

[illegible]

១	១៥	១៩	អាទិត្យវារ
២	១៦	២០	ចន្ទវារ
៣	១៧	២១	អង្គារវារ
៤	១៨	២២	ពុធវារ
៥	១៩	២៣	ព្រហស្បតិវារ
៦	២០	២៤	សុក្រវារ
៧	២១	២៥	សៅរ៍វារ
៨	២២	២៦	អាទិត្យវារ
៩	២៣	២៧	ចន្ទវារ
១០	២៤	២៨	អង្គារវារ
១១	២៥	២៩	ពុធវារ
១២	២៦	[illegible] ១	ព្រហស្បតិវារ
១៣	២៧	២	សុក្រវារ
១៤	២៨	៣	សៅរ៍វារ
១៥	២៩	៤	អាទិត្យវារ
១៦	៣០	៥	ចន្ទវារ
១៧	៣១	៦	អង្គារវារ
១៨	[illegible] ១	៧	ពុធវារ
១៩	២	៨	ព្រហស្បតិវារ
២០	៣	៩	សុក្រវារ
២១	៤	១០	សៅរ៍វារ
២២	៥	១១	អាទិត្យវារ
២៣	៦	១២	ចន្ទវារ
២៤	៧	១៣	អង្គារវារ
២៥	៨	១៤	ពុធវារ
២៦	៩	១៥	ព្រហស្បតិវារ
២៧	១០	១៦	សុក្រវារ
២៨	១១	១៧	សៅរ៍វារ
២៩	១២	១៨	អាទិត្យវារ
៣០	១៣	១៩	ចន្ទវារ
៣១	១៤	២០	អង្គារវារ

[illegible]	[illegible]	[illegible]	
၁	၁၅	၂၁	ဗုဒ္ဓဟူးနေ့
၂	၁၆	၂၂	ကြာသပတေးနေ့
၃	၁၇	၂၃	သောကြာနေ့
၄	၁၈	၂၄	စနေနေ့
၅	၁၉	၂၅	တနင်္ဂနွေနေ့
၆	၂၀	၂၆	တနင်္လာနေ့
၇	၂၁	၂၇	အင်္ဂါနေ့
၈	၂၂	၂၈	ဗုဒ္ဓဟူးနေ့
၉	၂၃	၂၉	ကြာသပတေးနေ့
၁၀	၂၄	၃၀	သောကြာနေ့
၁၁	၂၅	[illegible] ၁	စနေနေ့
၁၂	၂၆	၂	တနင်္ဂနွေနေ့
၁၃	၂၇	၃	တနင်္လာနေ့
၁၄	၂၈	၄	အင်္ဂါနေ့
၁၅	၂၉	၅	ဗုဒ္ဓဟူးနေ့
၁၆	၃၀	၆	ကြာသပတေးနေ့
၁၇	၃၁	၇	သောကြာနေ့
၁၈	[illegible] ၁	၈	စနေနေ့
၁၉	၂	၉	တနင်္ဂနွေနေ့
၂၀	၃	၁၀	တနင်္လာနေ့
၂၁	၄	၁၁	အင်္ဂါနေ့
၂၂	၅	၁၂	ဗုဒ္ဓဟူးနေ့
၂၃	၆	၁၃	ကြာသပတေးနေ့
၂၄	၇	၁၄	သောကြာနေ့
၂၅	၈	၁၅	စနေနေ့
၂၆	၉	၁၆	တနင်္ဂနွေနေ့
၂၇	၁၀	၁၇	တနင်္လာနေ့
၂၈	၁၁	၁၈	အင်္ဂါနေ့
၂၉	၁၂	၁၉	ဗုဒ္ဓဟူးနေ့
၃၀	၁၃	၂၀	ကြာသပတေးနေ့
၃၁	၁၄	၂၁	သောကြာနေ့

14

[illegible]	[illegible]	[illegible]		
၁	၁၅	၂၂	စနေနေ့	
၂	၁၆	၂၃	တနင်္ဂနွေနေ့	
၃	၁၇	၂၄	တနင်္လာနေ့	
၄	၁၈	၂၅	အင်္ဂါနေ့	
၅	၁၉	၂၆	ဗုဒ္ဓဟူးနေ့	
၆	၂၀	၂၇	ကြာသပတေးနေ့	
၇	၂၁	၂၈	သောကြာနေ့	
၈	၂၂	၂၉	စနေနေ့	
၉	၂၃	၃၀	တနင်္ဂနွေနေ့	
၁၀	၂၄	[illegible] ၁	တနင်္လာနေ့	
၁၁	၂၅	၂	အင်္ဂါနေ့	
၁၂	၂၆	၃	ဗုဒ္ဓဟူးနေ့	
၁၃	၂၇	၄	ကြာသပတေးနေ့	
၁၄	၂၈	၅	သောကြာနေ့	
၁၅	၂၉	၆	စနေနေ့	
၁၆	၃၀	၇	တနင်္ဂနွေနေ့	
၁၇	[illegible] ၁	၈	တနင်္လာနေ့	
၁၈	၂	၉	အင်္ဂါနေ့	
၁၉	၃	၁၀	ဗုဒ္ဓဟူးနေ့	
၂၀	၄	၁၁	ကြာသပတေးနေ့	
၂၁	၅	၁၂	သောကြာနေ့	
၂၂	၆	၁၃	စနေနေ့	
၂၃	၇	၁၄	တနင်္ဂနွေနေ့	
၂၄	၈	၁၅	တနင်္လာနေ့	
၂၅	၉	၁၆	အင်္ဂါနေ့	
၂၆	၁၀	၁၇	ဗုဒ္ဓဟူးနေ့	[illegible]
၂၇	၁၁	၁၈	ကြာသပတေးနေ့	[illegible]
၂၈	၁၂	၁၉	သောကြာနေ့	[illegible]
၂၉	၁၃	၂၀	စနေနေ့	
၃၀	၁၄	၂၁	တနင်္ဂနွေနေ့	
၃၁	၁၅	၂၂	တနင်္လာနေ့	

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
1	16	23	[illegible]	
2	17	24	[illegible]	
3	18	25	[illegible]	
4	19	26	[illegible]	[illegible]
5	20	27	[illegible]	[illegible]
6	21	28	[illegible]	[illegible]
7	22	29	[illegible]	[illegible]
8	23	[illegible] 1	[illegible]	
9	24	2	[illegible]	
10	25	3	[illegible]	
11	26	4	[illegible]	
12	27	5	[illegible]	
13	28	6	[illegible]	
14	29	7	[illegible]	
15	30	8	[illegible]	
16	31	9	[illegible]	
17	[illegible] 1	10	[illegible]	
18	2	11	[illegible]	
19	3	12	[illegible]	
20	4	13	[illegible]	
21	5	14	[illegible]	
22	6	15	[illegible]	
23	7	16	[illegible]	
24	8	17	[illegible]	
25	9	18	[illegible]	
26	10	19	[illegible]	
27	11	20	[illegible]	
28	12	21	[illegible]	
29	13	22	[illegible]	

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
1	14	23	[illegible]	
2	15	24	[illegible]	
3	16	25	[illegible]	
4	17	26	[illegible]	
5	18	27	[illegible]	
6	19	28	[illegible]	
7	20	29	[illegible]	
8	21	[illegible] 1	[illegible]	
9	22	2	[illegible]	[illegible]
10	23	3	[illegible]	[illegible]
11	24	4	[illegible]	[illegible]
12	25	5	[illegible]	[illegible]
13	26	6	[illegible]	
14	27	7	[illegible]	
15	28	8	[illegible]	[illegible]
16	29	9	[illegible]	[illegible]
17	30	10	[illegible]	[illegible]
18	[illegible] 1	11	[illegible]	
19	2	12	[illegible]	
20	3	13	[illegible]	
21	4	14	[illegible]	
22	5	15	[illegible]	[illegible]
23	6	16	[illegible]	[illegible]
24	7	17	[illegible]	[illegible]
25	8	18	[illegible]	[illegible]
26	9	19	[illegible]	
27	10	20	[illegible]	
28	11	21	[illegible]	
29	12	22	[illegible]	
30	13	23	[illegible]	

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෪	෨෪	සිකුරාදා
෨	෧෫	෨෫	සෙනසුරාදා
෩	෧෬	෨෬	ඉරිදා
෪	෧෭	෨෭	සඳුදා
෫	෧෮	෨෮	අඟහරුවාදා
෬	෧෯	෨෯	බදාදා
෭	෨෦	෩෦	බ්‍රහස්පතින්දා
		[illegible]	
෮	෨෧	෧	සිකුරාදා
෯	෨෨	෨	සෙනසුරාදා
෧෦	෨෩	෩	ඉරිදා
෧෧	෨෪	෪	සඳුදා
෧෨	෨෫	෫	අඟහරුවාදා
෧෩	෨෬	෬	බදාදා
෧෪	෨෭	෭	බ්‍රහස්පතින්දා
෧෫	෨෮	෮	සිකුරාදා
෧෬	෨෯	෯	සෙනසුරාදා
෧෭	෩෦	෧෦	ඉරිදා
෧෮	෩෧	෧෧	සඳුදා
	[illegible]		
෧෯	෧	෧෨	අඟහරුවාදා
෨෦	෨	෧෩	බදාදා
෨෧	෩	෧෪	බ්‍රහස්පතින්දා
෨෨	෪	෧෫	සිකුරාදා
෨෩	෫	෧෬	සෙනසුරාදා
෨෪	෬	෧෭	ඉරිදා
෨෫	෭	෧෮	සඳුදා
෨෬	෮	෧෯	අඟහරුවාදා
෨෭	෯	෨෦	බදාදා
෨෮	෧෦	෨෧	බ්‍රහස්පතින්දා
෨෯	෧෧	෨෨	සිකුරාදා

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෨	෨෩	සෙනසුරාදා
෨	෧෩	෨෪	ඉරිදා
෩	෧෪	෨෫	සඳුදා
෪	෧෫	෨෬	අඟහරුවාදා
෫	෧෬	෨෭	බදාදා
෬	෧෭	෨෮	බ්‍රහස්පතින්දා
෭	෧෮	෨෯	සිකුරාදා
		[illegible]	
෮	෧෯	෧	සෙනසුරාදා
෯	෨෦	෨	ඉරිදා
෧෦	෨෧	෩	සඳුදා
෧෧	෨෨	෪	අඟහරුවාදා
෧෨	෨෩	෫	බදාදා
෧෩	෨෪	෬	බ්‍රහස්පතින්දා
෧෪	෨෫	෭	සිකුරාදා
෧෫	෨෬	෮	සෙනසුරාදා
෧෬	෨෭	෯	ඉරිදා
෧෭	෨෮	෧෦	සඳුදා
෧෮	෨෯	෧෧	අඟහරුවාදා
෧෯	෩෦	෧෨	බදාදා
෨෦	෩෧	෧෩	බ්‍රහස්පතින්දා
	[illegible]		
෨෧	෧	෧෪	සිකුරාදා
෨෨	෨	෧෫	සෙනසුරාදා
෨෩	෩	෧෬	ඉරිදා [illegible]
෨෪	෪	෧෭	සඳුදා
෨෫	෫	෧෮	අඟහරුවාදා
෨෬	෬	෧෯	බදාදා
෨෭	෭	෨෦	බ්‍රහස්පතින්දා
෨෮	෮	෨෧	සිකුරාදා
෨෯	෯	෨෨	සෙනසුරාදා
෩෦	෧෦	෨෩	ඉරිදා

[illegible]	[illegible]	[illegible]	
1	11	24	[illegible]
2	12	25	[illegible]
3	13	26	[illegible]
4	14	27	[illegible]
5	15	28	[illegible]
6	16	29	[illegible]
7	17	[illegible]	[illegible]
8	18	2	[illegible]
9	19	3	[illegible]
10	20	4	[illegible]
11	21	5	[illegible]
12	22	6	[illegible]
13	23	7	[illegible]
14	24	8	[illegible]
15	25	9	[illegible]
16	26	10	[illegible]
17	27	11	[illegible]
18	28	12	[illegible]
19	29	13	[illegible]
20	[illegible] 1	14	[illegible]
21	2	15	[illegible]
22	3	16	[illegible]
23	4	17	[illegible]
24	5	18	[illegible]
25	6	19	[illegible] [illegible]
26	7	20	[illegible] [illegible]
27	8	21	[illegible] [illegible]
28	9	22	[illegible] [illegible]
29	10	23	[illegible]
30	11	24	[illegible]

[illegible]	[illegible]	[illegible]	
1	12	25	[illegible]
2	13	26	[illegible]
3	14	27	[illegible]
4	15	28	[illegible]
5	16	29	[illegible] [illegible]
6	17	30	[illegible] [illegible]
7	18 [illegible]	1	[illegible]
8	19	2	[illegible]
9	20	3	[illegible]
10	21	4	[illegible]
11	22	5	[illegible]
12	23	6	[illegible]
13	24	7	[illegible]
14	25	8	[illegible]
15	26	9	[illegible]
16	27	10	[illegible]
17	28	11	[illegible]
18	29	12	[illegible]
19	30	13	[illegible]
20	31 [illegible]	14	[illegible]
21	1	15	[illegible]
22	2	16	[illegible]
23	3	17	[illegible]
24	4	18	[illegible]
25	5	19	[illegible]
26	6	20	[illegible]
27	7	21	[illegible]
28	8	22	[illegible]
29	9	23	[illegible]
30	10	24	[illegible]

[illegible]

[illegible]

൧	[illegible]	[illegible]	[illegible]
൨	[illegible]	[illegible]	[illegible]
൩	[illegible]	[illegible]	[illegible]
൪	[illegible]	[illegible]	[illegible]
൫	[illegible]	[illegible]	[illegible]
൬	[illegible]	[illegible]	[illegible]
൭	[illegible]	[illegible]	[illegible]
൮	[illegible]	[illegible]	[illegible]
൯	[illegible]	[illegible]	[illegible]
൧൦	[illegible]	[illegible]	[illegible]
൧൧	[illegible]	[illegible]	[illegible]
൧൨	[illegible]	[illegible]	[illegible]
൧൩	[illegible]	[illegible]	[illegible]
൧൪	[illegible]	[illegible]	[illegible]
൧൫	[illegible]	[illegible]	[illegible]
൧൬	[illegible]	[illegible]	[illegible]
൧൭	[illegible]	[illegible]	[illegible]
൧൮	[illegible]	[illegible]	[illegible]

[illegible]

൨൦	[illegible]	[illegible]	[illegible]
൨൧	[illegible]	[illegible]	[illegible]
൨൨	[illegible]	[illegible]	[illegible]
൨൩	[illegible]	[illegible]	[illegible]
൨൪	[illegible]	[illegible]	[illegible]
൨൫	[illegible]	[illegible]	[illegible]
൨൬	[illegible]	[illegible]	[illegible]
൨൭	[illegible]	[illegible]	[illegible]
൨൮	[illegible]	[illegible]	[illegible]
൨൯	[illegible]	[illegible]	[illegible]
൩൦	[illegible]	[illegible]	[illegible]
൩൧	[illegible]	[illegible]	[illegible]
൩൨	[illegible]	[illegible]	[illegible]

[illegible]

൧	[illegible]	[illegible]	[illegible]
൨	[illegible]	[illegible]	[illegible]
൩	[illegible]	[illegible]	[illegible]
൪	[illegible]	[illegible]	[illegible]
൫	[illegible]	[illegible]	[illegible]
൬	[illegible]	[illegible]	[illegible]
൭	[illegible]	[illegible]	[illegible]
൮	[illegible]	[illegible]	[illegible]
൯	[illegible]	[illegible]	[illegible]
൧൦	[illegible]	[illegible]	[illegible]
൧൧	[illegible]	[illegible]	[illegible]
൧൨	[illegible]	[illegible]	[illegible]
൧൩	[illegible]	[illegible]	[illegible]
൧൪	[illegible]	[illegible]	[illegible]
൧൫	[illegible]	[illegible]	[illegible]
൧൬	[illegible]	[illegible]	[illegible]
൧൭	[illegible]	[illegible]	[illegible]
൧൮	[illegible]	[illegible]	[illegible]

[illegible]

൧൯	[illegible]	[illegible]	[illegible]
൨൦	[illegible]	[illegible]	[illegible]
൨൧	[illegible]	[illegible]	[illegible]
൨൨	[illegible]	[illegible]	[illegible]
൨൩	[illegible]	[illegible]	[illegible]
൨൪	[illegible]	[illegible]	[illegible]
൨൫	[illegible]	[illegible]	[illegible]
൨൬	[illegible]	[illegible]	[illegible]
൨൭	[illegible]	[illegible]	[illegible]
൨൮	[illegible]	[illegible]	[illegible]
൨൯	[illegible]	[illegible]	[illegible]
൩൦	[illegible]	[illegible]	[illegible]
൩൧	[illegible]	[illegible]	[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౫	౪	బుధవారం
౨	౧౬	౫	గురువారం
౩	౧౭	౬	శుక్రవారం
౪	౧౮	౭	శనివారం
౫	౧౯	౮	ఆదివారం
౬	౨౦	౯	సోమవారం
౭	౨౧	౧౦	మంగళవారం
౮	౨౨	౧౧	బుధవారం
౯	౨౩	౧౨	గురువారం
౧౦	౨౪	౧౩	శుక్రవారం
౧౧	౨౫	౧౪	శనివారం
౧౨	౨౬	౧౫	ఆదివారం
౧౩	౨౭	౧౬	సోమవారం
౧౪	౨౮	౧౭	మంగళవారం
౧౫	౨౯	౧౮	బుధవారం
౧౬	౩౦	౧౯	గురువారం
౧౭	౩౧	౨౦	శుక్రవారం
	[illegible]		
౧౮	౧	౨౧	శనివారం
౧౯	౨	౨౨	ఆదివారం
౨౦	౩	౨౩	సోమవారం
౨౧	౪	౨౪	మంగళవారం
౨౨	౫	౨౫	బుధవారం
౨౩	౬	౨౬	గురువారం
౨౪	౭	౨౭	శుక్రవారం
౨౫	౮	౨౮	శనివారం
౨౬	౯	౨౯	ఆదివారం
		[illegible]	
౨౭	౧౦	౧	సోమవారం
౨౮	౧౧	౨	మంగళవారం
౨౯	౧౨	౩	బుధవారం
౩౦	౧౩	౪	గురువారం

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౪	౫	శుక్రవారం
౨	౧౫	౬	శనివారం
౩	౧౬	౭	ఆదివారం
౪	౧౭	౮	సోమవారం
౫	౧౮	౯	మంగళవారం
౬	౧౯	౧౦	బుధవారం
౭	౨౦	౧౧	గురువారం
౮	౨౧	౧౨	శుక్రవారం
౯	౨౨	౧౩	శనివారం
౧౦	౨౩	౧౪	ఆదివారం
౧౧	౨౪	౧౫	సోమవారం
౧౨	౨౫	౧౬	మంగళవారం
౧౩	౨౬	౧౭	బుధవారం
౧౪	౨౭	౧౮	గురువారం
౧౫	౨౮	౧౯	శుక్రవారం
౧౬	౨౯	౨౦	శనివారం
౧౭	౩౦	౨౧	ఆదివారం
	[illegible]		
౧౮	౧	౨౨	సోమవారం
౧౯	౨	౨౩	మంగళవారం
౨౦	౩	౨౪	బుధవారం
౨౧	౪	౨౫	గురువారం
౨౨	౫	౨౬	శుక్రవారం
౨౩	౬	౨౭	శనివారం
౨౪	౭	౨౮	ఆదివారం
౨౫	౮	౨౯	సోమవారం
౨౬	౯	[illegible] ౧	మంగళవారం
౨౭	౧౦	౨	బుధవారం
౨౮	౧౧	౩	గురువారం
౨౯	౧౨	౪	శుక్రవారం

[illegible]

[illegible]

໑	໑໓	໕	[illegible]
໒	໑໔	໖	[illegible]
໓	໑໕	໗	[illegible]
໔	໑໖	໘	[illegible]
໕	໑໗	໙	[illegible]
໖	໑໘	໑໐	[illegible]
໗	໑໙	໑໑	[illegible]
໘	໒໐	໑໒	[illegible]
໙	໒໑	໑໓	[illegible]
໑໐	໒໒	໑໔	[illegible]
໑໑	໒໓	໑໕	[illegible]
໑໒	໒໔	໑໖	[illegible]
໑໓	໒໕	໑໗	[illegible]
໑໔	໒໖	໑໘	[illegible]
໑໕	໒໗	໑໙	[illegible]
໑໖	໒໘	໒໐	[illegible]
໑໗	໒໙	໒໑	[illegible]
໑໘	໓໐	໒໒	[illegible]
໑໙	໓໑	໒໓	[illegible]
໒໐	໑	໒໔	[illegible]
໒໑	໒	໒໕	[illegible]
໒໒	໓	໒໖	[illegible]
໒໓	໔	໒໗	[illegible]
໒໔	໕	໒໘	[illegible]
໒໕	໖	໒໙	[illegible]
໒໖	໗	໓໐	[illegible]
໒໗	໘	໑	[illegible]
໒໘	໙	໒	[illegible]
໒໙	໑໐	໓	[illegible]
໓໐	໑໑	໔	[illegible]

໑	໑໓	[illegible]
໒	໑໔	[illegible]
໓	໑໕	[illegible]
໔	໑໖	[illegible]
໕	໑໗	[illegible]
໖	໑໘	[illegible]
໗	໑໙	[illegible]
໘	໒໐	[illegible]
໙	໒໑	[illegible]
໑໐	໒໒	[illegible]
໑໑	໒໓	[illegible]
໑໒	໒໔	[illegible]
໑໓	໒໕	[illegible]
໑໔	໒໖	[illegible]
໑໕	໒໗	[illegible]
໑໖	໒໘	[illegible]
໑໗	໒໙	[illegible]
໑໘	໓໐	[illegible]
໑໙	໓໑	[illegible]
໒໐	໑	[illegible]
໒໑	໒	[illegible]
໒໒	໓	[illegible]
໒໓	໔	[illegible]
໒໔	໕	[illegible]
໒໕	໖	[illegible]
໒໖	໗	[illegible]
໒໗	໘	[illegible]
໒໘	໙	[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෦	෫	අඟහරුවාරය
෨	෧෧	෬	බදාවාරය
෩	෧෨	෭	බ්‍රහස්පතිවාරය
෪	෧෩	෮	ශුක්‍රවාරය
෫	෧෪	෯	ශනිවාරය
෬	෧෫	෧෦	ඉරුවාරය
෭	෧෬	෧෧	සඳුවාරය
෮	෧෭	෧෨	අඟහරුවාරය
෯	෧෮	෧෩	බදාවාරය
෧෦	෧෯	෧෪	බ්‍රහස්පතිවාරය
෧෧	෨෦	෧෫	ශුක්‍රවාරය
෧෨	෨෧	෧෬	ශනිවාරය
෧෩	෨෨	෧෭	ඉරුවාරය
෧෪	෨෩	෧෮	සඳුවාරය
෧෫	෨෪	෧෯	අඟහරුවාරය
෧෬	෨෫	෨෦	බදාවාරය
෧෭	෨෬	෨෧	බ්‍රහස්පතිවාරය
෧෮	෨෭	෨෨	ශුක්‍රවාරය
෧෯	෨෮	෨෩	ශනිවාරය
	[illegible]		
෨෦	෧	෨෪	ඉරුවාරය
෨෧	෨	෨෫	සඳුවාරය
෨෨	෩	෨෬	අඟහරුවාරය
෨෩	෪	෨෭	බදාවාරය
෨෪	෫	෨෮	බ්‍රහස්පතිවාරය
෨෫	෬	෨෯	ශුක්‍රවාරය
		[illegible]	
෨෬	෭	෧	ශනිවාරය
෨෭	෮	෨	ඉරුවාරය
෨෮	෯	෩	සඳුවාරය
෨෯	෧෦	෪	අඟහරුවාරය
෩෦	෧෧	෫	බදාවාරය

[illegible]	[illegible]	[illegible]	
෧	෧෨	෬	බ්‍රහස්පතිවාරය
෨	෧෩	෭	ශුක්‍රවාරය
෩	෧෪	෮	ශනිවාරය
෪	෧෫	෯	ඉරුවාරය
෫	෧෬	෧෦	සඳුවාරය
෬	෧෭	෧෧	අඟහරුවාරය
෭	෧෮	෧෨	බදාවාරය
෮	෧෯	෧෩	බ්‍රහස්පතිවාරය
෯	෨෦	෧෪	ශුක්‍රවාරය
෧෦	෨෧	෧෫	ශනිවාරය
෧෧	෨෨	෧෬	ඉරුවාරය
෧෨	෨෩	෧෭	සඳුවාරය
෧෩	෨෪	෧෮	අඟහරුවාරය
෧෪	෨෫	෧෯	බදාවාරය
෧෫	෨෬	෨෦	බ්‍රහස්පතිවාරය
෧෬	෨෭	෨෧	ශුක්‍රවාරය
෧෭	෨෮	෨෨	ශනිවාරය
෧෮	෨෯	෨෩	ඉරුවාරය
෧෯	෩෦	෨෪	සඳුවාරය
෨෦	෩෧	෨෫	අඟහරුවාරය
	[illegible]		
෨෧	෧	෨෬	බදාවාරය
෨෨	෨	෨෭	බ්‍රහස්පතිවාරය
෨෩	෩	෨෮	ශුක්‍රවාරය
෨෪	෪	෨෯	ශනිවාරය
෨෫	෫	෩෦	ඉරුවාරය
		[illegible]	
෨෬	෬	෧	සඳුවාරය
෨෭	෭	෨	අඟහරුවාරය
෨෮	෮	෩	බදාවාරය
෨෯	෯	෪	බ්‍රහස්පතිවාරය
෩෦	෧෦	෫	ශුක්‍රවාරය

24

[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
൧	൧൨	൯	ശുക്രവാരം
൨	൧൩	൧൦	ശനിവാരം
൩	൧൪	൧൧	ആദിത്യവാരം
൪	൧൫	൧൨	സോമവാരം
൫	൧൬	൧൩	മംഗലവാരം
൬	൧൭	൧൪	ബുധവാരം
൭	൧൮	൧൫	വ്യാഴവാരം
൮	൧൯	൧൬	ശുക്രവാരം [illegible]
൯	൨൦	൧൭	ശനിവാരം [illegible]
൧൦	൨൧	൧൮	ആദിത്യവാരം [illegible]
൧൧	൨൨	൧൯	സോമവാരം [illegible]
൧൨	൨൩	൨൦	മംഗലവാരം
൧൩	൨൪	൨൧	ബുധവാരം
൧൪	൨൫	൨൨	വ്യാഴവാരം
൧൫	൨൬	൨൩	ശുക്രവാരം
൧൬	൨൭	൨൪	ശനിവാരം
൧൭	൨൮	൨൫	ആദിത്യവാരം
൧൮	൨൯	൨൬	സോമവാരം
൧൯	൩൦	൨൭	മംഗലവാരം
൨൦	[illegible] ൧	൨൮	ബുധവാരം
൨൧	൨	൨൯	വ്യാഴവാരം
൨൨	൩	൩൦	ശുക്രവാരം
൨൩	൪	[illegible] ൧	ശനിവാരം
൨൪	൫	൨	ആദിത്യവാരം
൨൫	൬	൩	സോമവാരം
൨൬	൭	൪	മംഗലവാരം
൨൭	൮	൫	ബുധവാരം
൨൮	൯	൬	വ്യാഴവാരം
൨൯	൧൦	൭	ശുക്രവാരം
൩൦	൧൧	൮	ശനിവാരം
൩൧	൧൨	൯	ആദിത്യവാരം
൩൨	൧൩	൧൦	സോമവാരം

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
൧	൧൪	൧൧	മംഗലവാരം
൨	൧൫	൧൨	ബുധവാരം
൩	൧൬	൧൩	വ്യാഴവാരം
൪	൧൭	൧൪	ശുക്രവാരം
൫	൧൮	൧൫	ശനിവാരം
൬	൧൯	൧൬	ആദിത്യവാരം
൭	൨൦	൧൭	സോമവാരം
൮	൨൧	൧൮	മംഗലവാരം
൯	൨൨	൧൯	ബുധവാരം
൧൦	൨൩	൨൦	വ്യാഴവാരം
൧൧	൨൪	൨൧	ശുക്രവാരം
൧൨	൨൫	൨൨	ശനിവാരം
൧൩	൨൬	൨൩	ആദിത്യവാരം
൧൪	൨൭	൨൪	സോമവാരം
൧൫	൨൮	൨൫	മംഗലവാരം
൧൬	൨൯	൨൬	ബുധവാരം
൧൭	൩൦	൨൭	വ്യാഴവാരം
൧൮	൩൧	൨൮	ശുക്രവാരം
൧൯	[illegible] ൧	൨൯	ശനിവാരം
൨൦	൨	[illegible] ൧	ആദിത്യവാരം
൨൧	൩	[illegible] ൨	സോമവാരം
൨൨	൪	൩	മംഗലവാരം
൨൩	൫	൪	ബുധവാരം
൨൪	൬	൫	വ്യാഴവാരം
൨൫	൭	൬	ശുക്രവാരം
൨൬	൮	൭	ശനിവാരം
൨൭	൯	൮	ആദിത്യവാരം
൨൮	൧൦	൯	സോമവാരം
൨൯	൧൧	൧൦	മംഗലവാരം
൩൦	൧൨	൧൧	ബുധവാരം
൩൧	൧൩	൧൨	വ്യാഴവാരം
൩൨	൧൪	൧൩	ശുക്രവാരം

క్రొత్త నెం. [illegible] ప్రాత నెం.

గ్రంథనామము — [illegible]

విషయము — [illegible]

కర్తృనామము — [illegible]

పద్యకావ్యము. కాకితము. తెలుగులిపి.

పుటలు. [illegible] పజ్తులు. 32

సంపూర్ణము. శిథిలము.

14-2-10

[illegible]	[illegible]	[illegible]	
๑	๑๕	๑๔	ศุกรวาร
๒	๑๖	๑๕	เสาร์วาร
๓	๑๗	๑๖	อาทิตยวาร
๔	๑๘	๑๗	จันทรวาร
๕	๑๙	๑๘	อังคารวาร
๖	๒๐	๑๙	พุธวาร
๗	๒๑	๒๐	พฤหัสบดีวาร
๘	๒๒	๒๑	ศุกรวาร
๙	๒๓	๒๒	เสาร์วาร [illegible]
๑๐	๒๔	๒๓	อาทิตยวาร [illegible]
๑๑	๒๕	๒๔	จันทรวาร
๑๒	๒๖	๒๕	อังคารวาร
๑๓	๒๗	๒๖	พุธวาร
๑๔	๒๘	๒๗	พฤหัสบดีวาร
๑๕	๒๙	๒๘	ศุกรวาร [illegible]
๑๖	๓๐	๒๙	เสาร์วาร [illegible]
๑๗	๓๑	๓๐	อาทิตยวาร [illegible]
๑๘	[illegible]	[illegible]	
		๑	จันทรวาร
๑๙	๒	๒	อังคารวาร
๒๐	๓	๓	พุธวาร
๒๑	๔	๔	พฤหัสบดีวาร
๒๒	๕	๕	ศุกรวาร
๒๓	๖	๖	เสาร์วาร
๒๔	๗	๗	อาทิตยวาร
๒๕	๘	๘	จันทรวาร
๒๖	๙	๙	อังคารวาร
๒๗	๑๐	๑๐	พุธวาร
๒๘	๑๑	๑๑	พฤหัสบดีวาร
๒๙	๑๒	๑๒	ศุกรวาร
๓๐	๑๓	๑๓	เสาร์วาร
๓๑	๑๔	๑๔	อาทิตยวาร

๒๖

[illegible]	[illegible]	[illegible]	
๑	๑๕	๑๕	จันทรวาร
๒	๑๖	๑๖	อังคารวาร
๓	๑๗	๑๗	พุธวาร
๔	๑๘	๑๘	พฤหัสบดีวาร
๕	๑๙	๑๙	ศุกรวาร
๖	๒๐	๒๐	เสาร์วาร
๗	๒๑	๒๑	อาทิตยวาร
๘	๒๒	๒๒	จันทรวาร
๙	๒๓	๒๓	อังคารวาร
๑๐	๒๔	๒๔	พุธวาร
๑๑	๒๕	๒๕	พฤหัสบดีวาร
๑๒	๒๖	๒๖	ศุกรวาร
๑๓	๒๗	๒๗	เสาร์วาร
๑๔	๒๘	๒๘	อาทิตยวาร
๑๕	๒๙	๒๙	จันทรวาร
๑๖	๒๙	[illegible]	
๑๗	๓๐	๑	อังคารวาร
๑๘	[illegible]	๒	พุธวาร
๑๙	๑	๓	พฤหัสบดีวาร
๒๐	๒	๔	ศุกรวาร
๒๑	๓	๕	เสาร์วาร
๒๒	๔	๖	อาทิตยวาร
๒๓	๕	๗	จันทรวาร
๒๔	๖	๘	อังคารวาร
๒๕	๗	๙	พุธวาร
๒๖	๘	๑๐	พฤหัสบดีวาร
๒๗	๙	๑๑	ศุกรวาร
๒๘	๑๐	๑๒	เสาร์วาร
๒๙	๑๑	๑๓	อาทิตยวาร
๓๐	๑๒	๑๔	จันทรวาร
๓๑	๑๓	๑๕	อังคารวาร

[illegible]
[illegible]
[illegible]

౧	౧౫	౧౬	గురువారం
౨	౧౬	౧౭	శుక్రవారం
౩	౧౭	౧౮	శనివారం
౪	౧౮	౧౯	ఆదివారం
౫	౧౯	౨౦	సోమవారం
౬	౨౦	౨౧	మంగళవారం
౭	౨౧	౨౨	బుధవారం
౮	౨౨	౨౩	గురువారం
౯	౨౩	౨౪	శుక్రవారం
౧౦	౨౪	౨౫	శనివారం
౧౧	౨౫	౨౬	ఆదివారం
౧౨	౨౬	౨౭	సోమవారం
౧౩	౨౭	౨౮	మంగళవారం
౧౪	౨౮	౨౯	బుధవారం
౧౫	౨౯	౩౦	గురువారం
౧౬	౩౦	[illegible] ౧	శుక్రవారం
౧౭	౩౧	౨	శనివారం
౧౮	[illegible] ౧	౩	ఆదివారం
౧౯	౨	౪	సోమవారం
౨౦	౩	౫	మంగళవారం
౨౧	౪	౬	బుధవారం
౨౨	౫	౭	గురువారం
౨౩	౬	౮	శుక్రవారం
౨౪	౭	౯	శనివారం
౨౫	౮	౧౦	ఆదివారం
౨౬	౯	౧౧	సోమవారం
౨౭	౧౦	౧౨	మంగళవారం
౨౮	౧౧	౧౩	బుధవారం
౨౯	౧౨	౧౪	గురువారం
౩౦	౧౩	౧౫	శుక్రవారం

[illegible]
[illegible]
[illegible]

౧	౧౪	౧౬	శనివారం	
౨	౧౫	౧౭	ఆదివారం	
౩	౧౬	౧౮	సోమవారం	
౪	౧౭	౧౯	మంగళవారం	
౫	౧౮	౨౦	బుధవారం	
౬	౧౯	౨౧	గురువారం	[illegible]
౭	౨౦	౨౨	శుక్రవారం	[illegible]
౮	౨౧	౨౩	శనివారం	[illegible]
౯	౨౨	౨౪	ఆదివారం	[illegible]
౧౦	౨౩	౨౫	సోమవారం	
౧౧	౨౪	౨౬	మంగళవారం	
౧౨	౨౫	౨౭	బుధవారం	
౧౩	౨౬	౨౮	గురువారం	
౧౪	౨౭	౨౯	శుక్రవారం	
౧౫	౨౮	[illegible] ౧	శనివారం	
౧౬	౨౯	౨	ఆదివారం	
౧౭	౩౦	౩	సోమవారం	[illegible]
౧౮	[illegible] ౧	౪	మంగళవారం	[illegible]
౧౯	౨	౫	బుధవారం	
౨౦	౩	౬	గురువారం	
౨౧	౪	౭	శుక్రవారం	
౨౨	౫	౮	శనివారం	
౨౩	౬	౯	ఆదివారం	
౨౪	౭	౧౦	సోమవారం	
౨౫	౮	౧౧	మంగళవారం	
౨౬	౯	౧౨	బుధవారం	
౨౭	౧౦	౧౩	గురువారం	
౨౮	౧౧	౧౪	శుక్రవారం	
౨౯	౧౨	౧౫	శనివారం	

[illegible]

១	១៣	១៦	[illegible]
២	១៤	១៧	[illegible]
៣	១៥	១៨	[illegible]
៤	១៦	១៩	[illegible]
៥	១៧	២០	[illegible]
៦	១៨	២១	[illegible]
៧	១៩	២២	[illegible]
៨	២០	២៣	[illegible]
៩	២១	២៤	[illegible]
១០	២២	២៥	[illegible]
១១	២៣	២៦	[illegible]
១២	២៤	២៧	[illegible]
១៣	២៥	២៨	[illegible]
១៤	២៦	២៩	[illegible]
១៥	២៧	៣០	[illegible]
		[illegible]	
១៦	២៨	១	[illegible]
១៧	២៩	២	[illegible]
១៨	៣០	៣	[illegible]
១៩	៣១	៤	[illegible]
	[illegible]		
២០	១	៥	[illegible]
២១	២	៦	[illegible]
២២	៣	៧	[illegible]
២៣	៤	៨	[illegible]
២៤	៥	៩	[illegible]
២៥	៦	១០	[illegible]
២៦	៧	១១	[illegible]
២៧	៨	១២	[illegible]
២៨	៩	១៣	[illegible]
២៩	១០	១៤	[illegible]
៣០	១១	១៥	[illegible]

[illegible]

១	១២	១៦	[illegible]
២	១៣	១៧	[illegible]
៣	១៤	១៨	[illegible]
៤	១៥	១៩	[illegible]
៥	១៦	២០	[illegible]
៦	១៧	២១	[illegible]
៧	១៨	២២	[illegible]
៨	១៩	២៣	[illegible]
៩	២០	២៤	[illegible]
១០	២១	២៥	[illegible]
១១	២២	២៦	[illegible]
១២	២៣	២៧	[illegible]
១៣	២៤	២៨	[illegible]
១៤	២៥	២៩	[illegible]
១៥	២៦	៣០	[illegible]
		[illegible]	
១៦	២៧	១	[illegible]
១៧	២៨	២	[illegible]
១៨	២៩	៣	[illegible]
១៩	៣០	៤	[illegible]
២០	៣១	៥	[illegible]
	[illegible]		
២១	១	៦	[illegible]
២២	២	៧	[illegible]
២៣	៣	៨	[illegible]
២៤	៤	៩	[illegible]
២៥	៥	១០	[illegible]
២៦	៦	១១	[illegible]
២៧	៧	១២	[illegible]
២៨	៨	១៣	[illegible]
២៩	៩	១៤	[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౦	౧౫	బుధవారం
౨	౧౧	౧౬	గురువారం
౩	౧౨	౧౭	శుక్రవారం
౪	౧౩	౧౮	శనివారం
౫	౧౪	౧౯	ఆదివారం
౬	౧౫	౨౦	సోమవారం
౭	౧౬	౨౧	మంగళవారం
౮	౧౭	౨౨	బుధవారం
౯	౧౮	౨౩	గురువారం
౧౦	౧౯	౨౪	శుక్రవారం
౧౧	౨౦	౨౫	శనివారం
౧౨	౨౧	౨౬	ఆదివారం
౧౩	౨౨	౨౭	సోమవారం
౧౪	౨౩	౨౮	మంగళవారం
౧౫	౨౪	౨౯	బుధవారం
		[illegible]	
౧౬	౨౫	౧	గురువారం
౧౭	౨౬	౨	శుక్రవారం
౧౮	౨౭	౩	శనివారం
౧౯	౨౮	౪	ఆదివారం
	[illegible]		
౨౦	౧	౫	సోమవారం
౨౧	౨	౬	మంగళవారం
౨౨	౩	౭	బుధవారం
౨౩	౪	౮	గురువారం
౨౪	౫	౯	శుక్రవారం
౨౫	౬	౧౦	శనివారం
౨౬	౭	౧౧	ఆదివారం
౨౭	౮	౧౨	సోమవారం
౨౮	౯	౧౩	మంగళవారం
౨౯	౧౦	౧౪	బుధవారం
౩౦	౧౧	౧౫	గురువారం

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౨	౧౬	శుక్రవారం
౨	౧౩	౧౭	శనివారం
౩	౧౪	౧౮	ఆదివారం
౪	౧౫	౧౯	సోమవారం
౫	౧౬	౨౦	మంగళవారం
౬	౧౭	౨౧	బుధవారం
౭	౧౮	౨౨	గురువారం
౮	౧౯	౨౩	శుక్రవారం
౯	౨౦	౨౪	శనివారం
౧౦	౨౧	౨౫	ఆదివారం
౧౧	౨౨	౨౬	సోమవారం
౧౨	౨౩	౨౭	మంగళవారం
౧౩	౨౪	౨౮	బుధవారం
౧౪	౨౫	౨౯	గురువారం
		[illegible]	
౧౫	౨౬	౧	శుక్రవారం
౧౬	౨౭	౨	శనివారం
౧౭	౨౮	౩	ఆదివారం
౧౮	౨౯	౪	సోమవారం
౧౯	౩౦	౫	మంగళవారం
౨౦	౩౧	౬	బుధవారం
	[illegible]		
౨౧	౧	౭	గురువారం
౨౨	౨	౮	శుక్రవారం
౨౩	౩	౯	శనివారం
౨౪	౪	౧౦	ఆదివారం
౨౫	౫	౧౧	సోమవారం
౨౬	౬	౧౨	మంగళవారం
౨౭	౭	౧౩	బుధవారం
౨౮	౮	౧౪	గురువారం
౨౯	౯	౧౫	శుక్రవారం
౩౦	౧౦	౧౬	శనివారం
౩			

[illegible]

๑	๑๑	๑๗	อาทิตยวาร
๒	๑๒	๑๘	จันทวาร
๓	๑๓	๑๙	อังคารวาร
๔	๑๔	๒๐	พุธวาร
๕	๑๕	๒๑	พฤหัสวาร
๖	๑๖	๒๒	ศุกรวาร
๗	๑๗	๒๓	เสาร์วาร
๘	๑๘	๒๔	อาทิตยวาร
๙	๑๙	๒๕	จันทวาร
๑๐	๒๐	๒๖	อังคารวาร
๑๑	๒๑	๒๗	พุธวาร
๑๒	๒๒	๒๘	พฤหัสวาร
๑๓	๒๓	๒๙	ศุกรวาร
๑๔	๒๔	๓๐	เสาร์วาร
		[illegible]	
๑๕	๒๕	๑	อาทิตยวาร
๑๖	๒๖	๒	จันทวาร
๑๗	๒๗	๓	อังคารวาร
๑๘	๒๘	๔	พุธวาร
๑๙	๒๙	๕	พฤหัสวาร
๒๐	๓๐	๖	ศุกรวาร
	[illegible]		
๒๑	๑	๗	เสาร์วาร
๒๒	๒	๘	อาทิตยวาร
๒๓	๓	๙	จันทวาร
๒๔	๔	๑๐	อังคารวาร
๒๕	๕	๑๑	พุธวาร
๒๖	๖	๑๒	พฤหัสวาร
๒๗	๗	๑๓	ศุกรวาร
๒๘	๘	๑๔	เสาร์วาร
๒๙	๙	๑๕	อาทิตยวาร
๓๐	๑๐	๑๖	จันทวาร
๓๑	๑๑	๑๗	อังคารวาร

[illegible]

		๑๘	พุธวาร
๑	๑๒	๑๙	พฤหัสวาร
๒	๑๓	๒๐	ศุกรวาร
๓	๑๔	๒๑	เสาร์วาร
๔	๑๕	๒๒	อาทิตยวาร
๕	๑๖	๒๓	จันทวาร
๖	๑๗	๒๔	อังคารวาร
๗	๑๘	๒๕	พุธวาร
๘	๑๙	๒๖	พฤหัสวาร
๙	๒๐	๒๗	ศุกรวาร
๑๐	๒๑	๒๘	เสาร์วาร
๑๑	๒๒	๒๙	อาทิตยวาร
๑๒	๒๓	๓๐	จันทวาร
		[illegible]	
๑๓	๒๔	๑	อังคารวาร
๑๔	๒๕	๒	พุธวาร
๑๕	๒๖	๓	พฤหัสวาร
๑๖	๒๗	๔	ศุกรวาร
๑๗	๒๘	๕	เสาร์วาร
๑๘	๒๙	๖	อาทิตยวาร
๑๙	๓๐	๗	จันทวาร
๒๐	๓๑	๘	อังคารวาร
	[illegible]		
๒๑	๑	๙	พุธวาร
๒๒	๒	๑๐	พฤหัสวาร
๒๓	๓	๑๑	ศุกรวาร
๒๔	๔	๑๒	เสาร์วาร
๒๕	๕	๑๓	อาทิตยวาร
๒๖	๖	๑๔	จันทวาร
๒๗	๗	๑๕	อังคารวาร
๒๘	๘	๑๖	พุธวาร
๒๙	๙	๑๗	พฤหัสวาร
๓๐	๑๐	๑๘	ศุกรวาร
๓๑	๑๑	๑๙	เสาร์วาร

[illegible]

౧	౧౩	౨౦	ఆదివారం
౨	౧౪	౨౧	సోమవారం
౩	౧౫	౨౨	మంగళవారం
౪	౧౬	౨౩	బుధవారం
౫	౧౭	౨౪	గురువారం
౬	౧౮	౨౫	శుక్రవారం
౭	౧౯	౨౬	శనివారం
౮	౨౦	౨౭	ఆదివారం
౯	౨౧	౨౮	సోమవారం
౧౦	౨౨	౨౯	మంగళవారం
౧౧	౨౩	[illegible]	బుధవారం
౧౨	౨౪	౧	గురువారం
౧౩	౨౫	౨	శుక్రవారం
౧౪	౨౬	౩	శనివారం
౧౫	౨౭	౪	ఆదివారం
౧౬	౨౮	౫	సోమవారం
౧౭	౨౯	౬	మంగళవారం
౧౮	౩౦	౭	బుధవారం
౧౯	[illegible]	౮	గురువారం
౨౦	౨	౧౦	శుక్రవారం
౨౧	౩	౧౧	శనివారం
౨౨	౪	౧౨	ఆదివారం
౨౩	౫	౧౩	సోమవారం
౨౪	౬	౧౪	మంగళవారం
౨౫	౭	౧౫	బుధవారం
౨౬	౮	౧౬	గురువారం
౨౭	౯	౧౭	శుక్రవారం
౨౮	౧౦	౧౮	శనివారం
౨౯	౧౧	౧౯	ఆదివారం
౩౦	౧౨	౨౦	సోమవారం
౩౧	౧౩	౨౧	మంగళవారం

[illegible]

౧	౧౪	౨౨	బుధవారం
౨	౧౫	౨౩	గురువారం
౩	౧౬	౨౪	శుక్రవారం
౪	౧౭	౨౫	శనివారం
౫	౧౮	౨౬	ఆదివారం
౬	౧౯	౨౭	సోమవారం
౭	౨౦	౨౮	మంగళవారం
౮	౨౧	౨౯	బుధవారం
౯	౨౨	౩౦	గురువారం
౧౦	౨౩	[illegible]	శుక్రవారం
౧౧	౨౪	౧	శనివారం
౧౨	౨౫	౨	ఆదివారం
౧౩	౨౬	౩	సోమవారం
౧౪	౨౭	౪	మంగళవారం
౧౫	౨౮	౫	బుధవారం
౧౬	౨౯	౬	గురువారం
౧౭	౩౦	౭	శుక్రవారం
౧౮	౩౧	౯	శనివారం
౧౯	[illegible] ౧	౧౦	ఆదివారం
౨౦	౨	౧౧	సోమవారం
౨౧	౩	౧౨	మంగళవారం
౨౨	౪	౧౩	బుధవారం
౨౩	౫	౧౪	గురువారం
౨౪	౬	౧౫	శుక్రవారం
౨౫	౭	౧౬	శనివారం
౨౬	౮	౧౭	ఆదివారం
౨౭	౯	౧౮	సోమవారం
౨౮	౧౦	౧౯	మంగళవారం
౨౯	౧౧	౨౦	బుధవారం
౩౦	౧౨	౨౧	గురువారం
౩౧	౧౩	౨౩	శుక్రవారం

[illegible]

๑	๑๕	๒๔	อาทิตยวาร
๒	๑๖	๒๕	จันทวาร
๓	๑๗	๒๖	อังคารวาร
๔	๑๘	๒๗	พุธวาร
๕	๑๙	๒๘	พฤหัสวาร
๖	๒๐	๒๙	ศุกรวาร
๗	๒๑	[illegible] ๑	เสารวาร
๘	๒๒	๒	อาทิตยวาร
๙	๒๓	๓	จันทวาร
๑๐	๒๔	๔	อังคารวาร
๑๑	๒๕	๕	พุธวาร
๑๒	๒๖	๖	พฤหัสวาร
๑๓	๒๗	๗	ศุกรวาร
๑๔	๒๘	๘	เสารวาร
๑๕	๒๙	๙	อาทิตยวาร
๑๖	๓๐	๑๐	จันทวาร
๑๗	๓๑	๑๑	อังคารวาร
๑๘	[illegible] ๑	๑๒	พุธวาร
๑๙	๒	๑๓	พฤหัสวาร
๒๐	๓	๑๔	ศุกรวาร
๒๑	๔	๑๕	เสารวาร
๒๒	๕	๑๖	อาทิตยวาร
๒๓	๖	๑๗	จันทวาร
๒๔	๗	๑๘	อังคารวาร
๒๕	๘	๑๙	พุธวาร
๒๖	๙	๒๐	พฤหัสวาร
๒๗	๑๐	๒๑	ศุกรวาร
๒๘	๑๑	๒๒	เสารวาร
๒๙	๑๒	๒๓	อาทิตยวาร
๓๐	๑๓	๒๔	จันทวาร
๓๑	๑๔	๒๕	อังคารวาร

[illegible]

๑	๑๕	๒๖	พุธวาร
๒	๑๖	๒๗	พฤหัสวาร
๓	๑๗	๒๘	ศุกรวาร
๔	๑๘	๒๙	เสารวาร
๕	๑๙	[illegible] ๑	อาทิตยวาร
๖	๒๐	๒	จันทวาร
๗	๒๑	๓	อังคารวาร
๘	๒๒	๔	พุธวาร
๙	๒๓	๕	พฤหัสวาร
๑๐	๒๔	๖	ศุกรวาร
๑๑	๒๕	๗	เสารวาร
๑๒	๒๖	๘	อาทิตยวาร
๑๓	๒๗	๙	จันทวาร
๑๔	๒๘	๑๐	อังคารวาร
๑๕	๒๙	๑๑	พุธวาร
๑๖	๓๐	๑๒	พฤหัสวาร
๑๗	[illegible] ๑	๑๓	ศุกรวาร
๑๘	๒	๑๔	เสารวาร
๑๙	๓	๑๕	อาทิตยวาร
๒๐	๔	๑๖	จันทวาร
๒๑	๕	๑๗	อังคารวาร
๒๒	๖	๑๘	พุธวาร
๒๓	๗	๑๙	พฤหัสวาร
๒๔	๘	๒๐	ศุกรวาร
๒๕	๙	๒๑	เสารวาร
๒๖	๑๐	๒๒	อาทิตยวาร
๒๗	๑๑	๒๓	จันทวาร
๒๘	๑๒	๒๔	อังคารวาร
๒๙	๑๓	๒๕	พุธวาร
๓๐	๑๔	๒๖	พฤหัสวาร

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౫	౨౭	శుక్రవారం
౨	౧౬	౨౮	శనివారం
౩	౧౭	౨౯	ఆదివారం
౪	౧౮	౩౦	సోమవారం
౫	౧౯	[illegible] ౧	మంగళవారం
౬	౨౦	౨	బుధవారం
౭	౨౧	౩	గురువారం
౮	౨౨	౪	శుక్రవారం
౯	౨౩	౫	శనివారం
౧౦	౨౪	౬	ఆదివారం
౧౧	౨౫	౭	సోమవారం
౧౨	౨౬	౮	మంగళవారం
౧౩	౨౭	౯	బుధవారం
౧౪	౨౮	౧౦	గురువారం
౧౫	౨౯	౧౧	శుక్రవారం
౧౬	౩౦	౧౨	శనివారం
౧౭	౩౧	౧౩	ఆదివారం
౧౮	[illegible] ౧	౧౪	సోమవారం
౧౯	౨	౧౫	మంగళవారం
౨౦	౩	౧౬	బుధవారం
౨౧	౪	౧౭	గురువారం
౨౨	౫	౧౮	శుక్రవారం
౨౩	౬	౧౯	శనివారం
౨౪	౭	౨౦	ఆదివారం
౨౫	౮	౨౧	సోమవారం
౨౬	౯	౨౨	మంగళవారం
౨౭	౧౦	౨౩	బుధవారం
౨౮	౧౧	౨౪	గురువారం
౨౯	౧౨	౨౫	శుక్రవారం
౩౦	౧౩	౨౬	శనివారం

[illegible]	[illegible]	[illegible]		
౧	౧౪	౨౭	ఆదివారం	
౨	౧౫	౨౮	సోమవారం	
౩	౧౬	౨౯	మంగళవారం	
౪	౧౭	౩౦	బుధవారం	
౫	౧౮	[illegible] ౧	గురువారం	
౬	౧౯	౨	శుక్రవారం	[illegible]
౭	౨౦	౩	శనివారం	[illegible]
౮	౨౧	౪	ఆదివారం	[illegible]
౯	౨౨	౫	సోమవారం	
౧౦	౨౩	౬	మంగళవారం	
౧౧	౨౪	౭	బుధవారం	
౧౨	౨౫	౮	గురువారం	
౧౩	౨౬	౯	శుక్రవారం	
౧౪	౨౭	౧౦	శనివారం	
౧౫	౨౮	౧౧	ఆదివారం	
౧౬	౨౯	౧౨	సోమవారం	
౧౭	౩౦	౧౩	మంగళవారం	
౧౮	[illegible] ౧	౧౪	బుధవారం	
౧౯	౨	౧౫	గురువారం	
౨౦	౩	౧౬	శుక్రవారం	
౨౧	౪	౧౭	శనివారం	
౨౨	౫	౧౮	ఆదివారం	
౨౩	౬	౧౯	సోమవారం	
౨౪	౭	౨౦	మంగళవారం	
౨౫	౮	౨౧	బుధవారం	
౨౬	౯	౨౨	గురువారం	
౨౭	౧౦	౨౩	శుక్రవారం	
౨౮	౧౧	౨౪	శనివారం	
౨౯	౧౨	౨౫	ఆదివారం	
౩౦	౧౩	౨౬	సోమవారం	

[illegible]

෧	෧෪	෨෭	[illegible]
෨	෧෫	෨෮	[illegible]
෩	෧෬	෨෯	[illegible]
෪	෧෭	[illegible] ෧	[illegible]
෫	෧෮	෨	[illegible]
෬	෧෯	෩	[illegible]
෭	෨෦	෪	[illegible]
෮	෨෧	෫	[illegible]
෯	෨෨	෬	[illegible]
෧෦	෨෩	෭	[illegible]
෧෧	෨෪	෮	[illegible]
෧෨	෨෫	෯	[illegible]
෧෩	෨෬	෧෦	[illegible]
෧෪	෨෭	෧෧	[illegible]
෧෫	෨෮	෧෨	[illegible]
෧෬	෨෯	෧෩	[illegible]
෧෭	෩෦	෧෪	[illegible]
෧෮	෩෧	෧෫	[illegible]
෧෯	[illegible] ෧	෧෬	[illegible]
෨෦	෨	෧෭	[illegible]
෨෧	෩	෧෮	[illegible]
෨෨	෪	෧෯	[illegible]
෨෩	෫	෨෦	[illegible]
෨෪	෬	෨෧	[illegible]
෨෫	෭	෨෨	[illegible]
෨෬	෮	෨෩	[illegible]
෨෭	෯	෨෪	[illegible]
෨෮	෧෦	෨෫	[illegible]
෨෯	෧෧	෨෬	[illegible]

[illegible]

෧	෧෨	෨෭	[illegible]
෨	෧෩	෨෮	[illegible]
෩	෧෪	෨෯	[illegible]
෪	෧෫	෩෦	[illegible]
෫	෧෬	[illegible] ෧	[illegible]
෬	෧෭	෨	[illegible]
෭	෧෮	෩	[illegible]
෮	෧෯	෪	[illegible]
෯	෨෦	෫	[illegible]
෧෦	෨෧	෬	[illegible]
෧෧	෨෨	෭	[illegible]
෧෨	෨෩	෮	[illegible]
෧෩	෨෪	෯	[illegible]
෧෪	෨෫	෧෦	[illegible]
෧෫	෨෬	෧෧	[illegible]
෧෬	෨෭	෧෨	[illegible]
෧෭	෨෮	෧෩	[illegible]
෧෮	෨෯	෧෪	[illegible]
෧෯	෩෦	෧෫	[illegible]
෨෦	෩෧	෧෬	[illegible]
෨෧	[illegible] ෧	෧෭	[illegible]
෨෨	෨	෧෮	[illegible]
෨෩	෩	෧෯	[illegible]
෨෪	෪	෨෦	[illegible]
෨෫	෫	෨෧	[illegible]
෨෬	෬	෨෨	[illegible]
෨෭	෭	෨෩	[illegible]
෨෮	෮	෨෪	[illegible]
෨෯	෯	෨෫	[illegible]
෩෦	෧෦	෨෬	[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
೧	೧೧	೨೭	ಶುಕ್ರವಾರ
೨	೧೨	೨೮	ಶನಿವಾರ
೩	೧೩	೨೯	ಆದಿವಾರ
೪	೧೪	೩೦	ಸೋಮವಾರ
೫	೧೫	[illegible] ೧	ಮಂಗಳವಾರ
೬	೧೬	೨	ಬುಧವಾರ
೭	೧೭	೩	ಗುರುವಾರ
೮	೧೮	೪	ಶುಕ್ರವಾರ
೯	೧೯	೫	ಶನಿವಾರ
೧೦	೨೦	೬	ಆದಿವಾರ
೧೧	೨೧	೭	ಸೋಮವಾರ
೧೨	೨೨	೮	ಮಂಗಳವಾರ
೧೩	೨೩	೯	ಬುಧವಾರ
೧೪	೨೪	೧೦	ಗುರುವಾರ
೧೫	೨೫	೧೧	ಶುಕ್ರವಾರ
೧೬	೨೬	೧೨	ಶನಿವಾರ
೧೭	೨೭	೧೩	ಆದಿವಾರ
೧೮	೨೮	೧೪	ಸೋಮವಾರ
೧೯	[illegible] ೧	೧೫	ಮಂಗಳವಾರ
೨೦	೨	೧೬	ಬುಧವಾರ
೨೧	೩	೧೭	ಗುರುವಾರ
೨೨	೪	೧೮	ಶುಕ್ರವಾರ
೨೩	೫	೧೯	ಶನಿವಾರ
೨೪	೬	೨೦	ಆದಿವಾರ
೨೫	೭	೨೧	ಸೋಮವಾರ
೨೬	೮	೨೨	ಮಂಗಳವಾರ
೨೭	೯	೨೩	ಬುಧವಾರ
೨೮	೧೦	೨೪	ಗುರುವಾರ
೨೯	೧೧	೨೫	ಶುಕ್ರವಾರ

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
೧	೧೨	೨೬	ಶನಿವಾರ
೨	೧೩	೨೭	ಆದಿವಾರ
೩	೧೪	೨೮	ಸೋಮವಾರ
೪	೧೫	೨೯	ಮಂಗಳವಾರ
೫	೧೬	[illegible] ೧	ಬುಧವಾರ
೬	೧೭	೨	ಗುರುವಾರ
೭	೧೮	೩	ಶುಕ್ರವಾರ
೮	೧೯	೪	ಶನಿವಾರ
೯	೨೦	೫	ಆದಿವಾರ
೧೦	೨೧	೬	ಸೋಮವಾರ
೧೧	೨೨	೭	ಮಂಗಳವಾರ
೧೨	೨೩	೮	ಬುಧವಾರ
೧೩	೨೪	೯	ಗುರುವಾರ
೧೪	೨೫	೧೦	ಶುಕ್ರವಾರ
೧೫	೨೬	೧೧	ಶನಿವಾರ
೧೬	೨೭	೧೨	ಆದಿವಾರ
೧೭	೨೮	೧೩	ಸೋಮವಾರ
೧೮	೨೯	೧೪	ಮಂಗಳವಾರ
೧೯	೩೦	೧೫	ಬುಧವಾರ
೨೦	೩೧	೧೬	ಗುರುವಾರ
೨೧	[illegible] ೧	[illegible] ೧೭	ಶುಕ್ರವಾರ
೨೨	೨	೧೮	ಶನಿವಾರ
೨೩	೩	೧೯	ಆದಿವಾರ
೨೪	೪	೨೦	ಸೋಮವಾರ
೨೫	೫	೨೧	ಮಂಗಳವಾರ
೨೬	೬	೨೨	ಬುಧವಾರ
೨೭	೭	೨೩	ಗುರುವಾರ
೨೮	೮	೨೪	ಶುಕ್ರವಾರ
೨೯	೯	೨೫	ಶನಿವಾರ
೩೦	೧೦	೨೬	ಆದಿವಾರ
೩೧	೧೧	೨೭	ಸೋಮವಾರ

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౨	౨౫	మంగళవారం
౨	౧౩	౨౬	బుధవారం
౩	౧౪	[illegible] ౧	గురువారం
౪	౧౫	౨	శుక్రవారం
౫	౧౬	౩	శనివారం
౬	౧౭	౪	ఆదివారం
౭	౧౮	౫	సోమవారం
౮	౧౯	౬	మంగళవారం
౯	౨౦	౭	బుధవారం
౧౦	౨౧	౮	గురువారం
౧౧	౨౨	౯	శుక్రవారం
౧౨	౨౩	౧౦	శనివారం
౧౩	౨౪	౧౧	ఆదివారం
౧౪	౨౫	౧౨	సోమవారం
౧౫	౨౬	౧౩	మంగళవారం
౧౬	౨౭	౧౪	బుధవారం
౧౭	౨౮	౧౫	గురువారం
౧౮	౨౯	౧౬	శుక్రవారం
౧౯	౩౦	౧౭	శనివారం
౨౦	[illegible] ౧	౧౮	ఆదివారం
౨౧	౨	౧౯	సోమవారం
౨౨	౩	౨౦	మంగళవారం
౨౩	౪	౨౧	బుధవారం
౨౪	౫	౨౨	గురువారం
౨౫	౬	౨౩	శుక్రవారం
౨౬	౭	౨౪	శనివారం
౨౭	౮	౨౫	ఆదివారం
౨౮	౯	౨౬	సోమవారం
౨౯	౧౦	౨౭	మంగళవారం
౩౦	౧౧	౨౮	బుధవారం
౩౧	౧౨	౨౯	గురువారం

[illegible]

[illegible]	[illegible]	[illegible]		
౧	౧౩	౩౦	శుక్రవారం	
౨	౧౪	[illegible] ౧	శనివారం	
౩	౧౫	౨	ఆదివారం	
౪	౧౬	౩	సోమవారం	
౫	౧౭	౪	మంగళవారం	
౬	౧౮	౫	బుధవారం	
౭	౧౯	౬	గురువారం	
౮	౨౦	౭	శుక్రవారం	
౯	౨౧	౮	శనివారం	
౧౦	౨౨	౯	ఆదివారం	
౧౧	౨౩	౧౦	సోమవారం	[illegible]
౧౨	౨౪	౧౧	మంగళవారం	[illegible]
౧౩	౨౫	౧౨	బుధవారం	[illegible]
౧౪	౨౬	౧౩	గురువారం	
౧౫	౨౭	౧౪	శుక్రవారం	
౧౬	౨౮	౧౫	శనివారం	
౧౭	౨౯	౧౬	ఆదివారం	
౧౮	౩౦	౧౭	సోమవారం	
౧౯	౩౧	౧౮	మంగళవారం	
౨౦	[illegible] ౧	౧౯	బుధవారం	
౨౧	౨	౨౦	గురువారం	
౨౨	౩	౨౧	శుక్రవారం	
౨౩	౪	౨౨	శనివారం	
౨౪	౫	౨౩	ఆదివారం	
౨౫	౬	౨౪	సోమవారం	
౨౬	౭	౨౫	మంగళవారం	
౨౭	౮	౨౬	బుధవారం	
౨౮	౯	౨౭	గురువారం	[illegible]
౨౯	౧౦	౨౮	శుక్రవారం	[illegible] 23 [illegible]
౩౦	౧౧	౨౯	శనివారం	[illegible]
౩౧	౧౨	[illegible] ౧	ఆదివారం	

[illegible]
[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౩	౨	సోమవారం
౨	౧౪	౩	మంగళవారం
౩	౧౫	౪	బుధవారం
౪	౧౬	౫	గురువారం
౫	౧౭	౬	శుక్రవారం
౬	౧౮	౭	శనివారం
౭	౧౯	౮	ఆదివారం
౮	౨౦	౯	సోమవారం
౯	౨౧	౧౦	మంగళవారం
౧౦	౨౨	౧౧	బుధవారం — [illegible]
౧౧	౨౩	౧౨	గురువారం — [illegible]
౧౨	౨౪	౧౩	శుక్రవారం — [illegible]
౧౩	౨౫	౧౪	శనివారం — [illegible]
౧౪	౨౬	౧౫	ఆదివారం
౧౫	౨౭	౧౬	సోమవారం
౧౬	౨౮	౧౭	మంగళవారం
౧౭	౨౯	౧౮	బుధవారం
౧౮	౩౦	౧౯	గురువారం
౧౯	[illegible]	౨౦	శుక్రవారం
౨౦	౧	౨౧	శనివారం
౨౧	౨	౨౨	ఆదివారం
౨౨	౩	౨౩	సోమవారం
౨౩	౪	౨౪	మంగళవారం
౨౪	౫	౨౫	బుధవారం
౨౫	౬	౨౬	గురువారం
౨౬	౭	౨౭	శుక్రవారం
౨౭	౮	౨౮	శనివారం
౨౮	౯	౨౯	ఆదివారం
౨౯	౧౦	౩౦	సోమవారం
౩౦	౧౧	[illegible] ౧	మంగళవారం
౩౧	౧౨	౨	బుధవారం
౩౨	౧౩	౩	గురువారం

[illegible]
[illegible]

[illegible]	[illegible]	[illegible]	
౧	౧౫	౪	శుక్రవారం
౨	౧౬	౫	శనివారం
౩	౧౭	౬	ఆదివారం
౪	౧౮	౭	సోమవారం
౫	౧౯	౮	మంగళవారం
౬	౨౦	౯	బుధవారం
౭	౨౧	౧౦	గురువారం
౮	౨౨	౧౧	శుక్రవారం
౯	౨౩	౧౨	శనివారం
౧౦	౨౪	౧౩	ఆదివారం
౧౧	౨౫	౧౪	సోమవారం
౧౨	౨౬	౧౫	మంగళవారం
౧౩	౨౭	౧౬	బుధవారం
౧౪	౨౮	౧౭	గురువారం
౧౫	౨౯	౧౮	శుక్రవారం
౧౬	౩౦	౧౯	శనివారం
౧౭	౩౧	౨౦	ఆదివారం
౧౮	[illegible]	౨౧	సోమవారం
౧౯	౧	౨౨	మంగళవారం
౨౦	౨	౨౩	బుధవారం
౨౧	౩	౨౪	గురువారం
౨౨	౪	౨౫	శుక్రవారం
౨౩	౫	౨౬	శనివారం
౨౪	౬	౨౭	ఆదివారం
౨౫	౭	౨౮	సోమవారం
౨౬	౮	౨౯	మంగళవారం
౨౭	౯	[illegible]	బుధవారం
౨౮	౧౦	౧	గురువారం
౨౯	౧౧	౨	శుక్రవారం
౩౦	౧౨	౩	శనివారం
౩౧	౧౩	౪	ఆదివారం

[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
꧑	꧑꧖	꧙	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧒	꧑꧗	꧑꧐	ꦱꦺꦴꦩꦮꦫ
꧓	꧑꧘	꧑꧑	ꦲꦁꦒꦫꦮꦫ
꧔	꧑꧙	꧑꧒	ꦧꦸꦝꦮꦫ
꧕	꧒꧐	꧑꧓	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧖	꧒꧑	꧑꧔	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧗	꧒꧒	꧑꧕	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧘	꧒꧓	꧑꧖	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧙	꧒꧔	꧑꧗	ꦱꦺꦴꦩꦮꦫ
꧑꧐	꧒꧕	꧑꧘	ꦲꦁꦒꦫꦮꦫ
꧑꧑	꧒꧖	꧑꧙	ꦧꦸꦝꦮꦫ
꧑꧒	꧒꧗	꧒꧐	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧑꧓	꧒꧘	꧒꧑	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧑꧔	꧒꧙	꧒꧒	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧑꧕	꧓꧐	꧒꧓	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧑꧖	꧓꧑	꧒꧔	ꦱꦺꦴꦩꦮꦫ
꧑꧗	[illegible] ꧑	꧒꧕	ꦲꦁꦒꦫꦮꦫ
꧑꧘	꧒	꧒꧖	ꦧꦸꦝꦮꦫ
꧑꧙	꧓	꧒꧗	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧒꧐	꧔	꧒꧘	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧒꧑	꧕	꧒꧙	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧒꧒	꧖	꧓꧐	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧒꧓	꧗	[illegible] ꧑	ꦱꦺꦴꦩꦮꦫ
꧒꧔	꧘	꧒	ꦲꦁꦒꦫꦮꦫ
꧒꧕	꧙	꧓	ꦧꦸꦝꦮꦫ
꧒꧖	꧑꧐	꧔	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧒꧗	꧑꧑	꧕	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧒꧘	꧑꧒	꧖	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧒꧙	꧑꧓	꧗	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
꧑	꧑꧔	꧘	ꦱꦺꦴꦩꦮꦫ
꧒	꧑꧕	꧙	ꦲꦁꦒꦫꦮꦫ
꧓	꧑꧖	꧑꧐	ꦧꦸꦝꦮꦫ
꧔	꧑꧗	꧑꧑	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧕	꧑꧘	꧑꧒	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧖	꧑꧙	꧑꧓	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧗	꧒꧐	꧑꧔	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧘	꧒꧑	꧑꧕	ꦱꦺꦴꦩꦮꦫ
꧙	꧒꧒	꧑꧖	ꦲꦁꦒꦫꦮꦫ
꧑꧐	꧒꧓	꧑꧗	ꦧꦸꦝꦮꦫ
꧑꧑	꧒꧔	꧑꧘	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧑꧒	꧒꧕	꧑꧙	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧑꧓	꧒꧖	꧒꧐	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧑꧔	꧒꧗	꧒꧑	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧑꧕	꧒꧘	꧒꧒	ꦱꦺꦴꦩꦮꦫ
꧑꧖	꧒꧙	꧒꧓	ꦲꦁꦒꦫꦮꦫ
꧑꧗	꧓꧐	꧒꧔	ꦧꦸꦝꦮꦫ
꧑꧘	[illegible] ꧑	꧒꧕	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧑꧙	꧒	꧒꧖	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧒꧐	꧓	꧒꧗	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧒꧑	꧔	꧒꧘	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧒꧒	꧕	꧒꧙	ꦱꦺꦴꦩꦮꦫ
꧒꧓	꧖	[illegible] ꧑	ꦲꦁꦒꦫꦮꦫ
꧒꧔	꧗	꧒	ꦧꦸꦝꦮꦫ
꧒꧕	꧘	꧓	ꦉꦲꦱ꧀ꦥꦠꦶꦮꦫ
꧒꧖	꧙	꧔	ꦯꦸꦏ꧀ꦫꦮꦫ
꧒꧗	꧑꧐	꧕	ꦯꦤꦶꦯ꧀ꦕꦫꦮꦫ
꧒꧘	꧑꧑	꧖	ꦄꦢꦶꦠ꧀ꦪꦮꦫ
꧒꧙	꧑꧒	꧗	ꦱꦺꦴꦩꦮꦫ
꧓꧐	꧑꧓	꧘	ꦲꦁꦒꦫꦮꦫ

[illegible]

๑	๑๔	๙	พุธวาร
๒	๑๕	๑๐	พฤหัสวาร
๓	๑๖	๑๑	ศุกรวาร
๔	๑๗	๑๒	เสาร์วาร
๕	๑๘	๑๓	อาทิตยวาร
๖	๑๙	๑๔	จันทรวาร
๗	๒๐	๑๕	อังคารวาร
๘	๒๑	๑๖	พุธวาร
๙	๒๒	๑๗	พฤหัสวาร
๑๐	๒๓	๑๘	ศุกรวาร
๑๑	๒๔	๑๙	เสาร์วาร
๑๒	๒๕	๒๐	อาทิตยวาร
๑๓	๒๖	๒๑	จันทรวาร
๑๔	๒๗	๒๒	อังคารวาร
๑๕	๒๘	๒๓	พุธวาร
๑๖	๒๙	๒๔	พฤหัสวาร
๑๗	๓๐	๒๕	ศุกรวาร
๑๘	๓๑	๒๖	เสาร์วาร
	[illegible]		
๑๙	๑	๒๗	อาทิตยวาร
๒๐	๒	๒๘	จันทรวาร
๒๑	๓	๒๙	อังคารวาร
๒๒	๔	๓๐	พุธวาร
		[illegible]	
๒๓	๕	๑	พฤหัสวาร
๒๔	๖	๒	ศุกรวาร
๒๕	๗	๓	เสาร์วาร
๒๖	๘	๔	อาทิตยวาร
๒๗	๙	๕	จันทรวาร
๒๘	๑๐	๖	อังคารวาร
๒๙	๑๑	๗	พุธวาร

[illegible]

๑	๑๒	๘	พฤหัสวาร	
๒	๑๓	๙	ศุกรวาร	
๓	๑๔	๑๐	เสาร์วาร	
๔	๑๕	๑๑	อาทิตยวาร	
๕	๑๖	๑๒	จันทรวาร	
๖	๑๗	๑๓	อังคารวาร	
๗	๑๘	๑๔	พุธวาร	
๘	๑๙	๑๕	พฤหัสวาร	
๙	๒๐	๑๖	ศุกรวาร	
๑๐	๒๑	๑๗	เสาร์วาร	
๑๑	๒๒	๑๘	อาทิตยวาร	
๑๒	๒๓	๑๙	จันทรวาร	
๑๓	๒๔	๒๐	อังคารวาร	
๑๔	๒๕	๒๑	พุธวาร	
๑๕	๒๖	๒๒	พฤหัสวาร	
๑๖	๒๗	๒๓	ศุกรวาร	
๑๗	๒๘	๒๔	เสาร์วาร	
๑๘	๒๙	๒๕	อาทิตยวาร	
๑๙	๓๐	๒๖	จันทรวาร	
๒๐	๓๑	๒๗	อังคารวาร	[illegible]
	[illegible]			
๒๑	๑	๒๘	พุธวาร	[illegible]
๒๒	๒	๒๙	พฤหัสวาร	
๒๓	๓	๓๐	ศุกรวาร	
		[illegible]		
๒๔	๔	๑	เสาร์วาร	[illegible]
๒๕	๕	๒	อาทิตยวาร	
๒๖	๖	๓	จันทรวาร	
๒๗	๗	๔	อังคารวาร	
๒๘	๘	๕	พุธวาร	
๒๙	๙	๖	พฤหัสวาร	
๓๐	๑๐	๗	ศุกรวาร	

[illegible] [illegible]

[illegible]	[illegible]	[illegible]	
၁	၁၁	၈	[illegible]
၂	၁၂	၉	[illegible]
၃	၁၃	၁၀	[illegible]
၄	၁၄	၁၁	[illegible]
၅	၁၅	၁၂	[illegible]
၆	၁၆	၁၃	[illegible]
၇	၁၇	၁၄	[illegible]
၈	၁၈	၁၅	[illegible]
၉	၁၉	၁၆	[illegible]
၁၀	၂၀	၁၇	[illegible]
၁၁	၂၁	၁၈	[illegible]
၁၂	၂၂	၁၉	[illegible]
၁၃	၂၃	၂၀	[illegible]
၁၄	၂၄	၂၁	[illegible]
၁၅	၂၅	၂၂	[illegible]
၁၆	၂၆	၂၃	[illegible]
၁၇	၂၇	၂၄	[illegible]
၁၈	၂၈	၂၅	[illegible]
၁၉	၂၉	၂၆	[illegible]
၂၀	[illegible] ၁	၂၇	[illegible]
၂၁	၂	၂၈	[illegible]
၂၂	၃	၂၉	[illegible]
၂၃	၄	၃၀	[illegible]
၂၄	၅	[illegible] ၁	[illegible]
၂၅	၆	၂	[illegible]
၂၆	၇	၃	[illegible]
၂၇	၈	၄	[illegible]
၂၈	၉	၅	[illegible]
၂၉	၁၀	၆	[illegible]
၃၀	၁၁	၇	[illegible]

[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
၁	၁၂	၈	[illegible]
၂	၁၃	၉	[illegible]
၃	၁၄	၁၀	[illegible]
၄	၁၅	၁၁	[illegible]
၅	၁၆	၁၂	[illegible]
၆	၁၇	၁၃	[illegible]
၇	၁၈	၁၄	[illegible]
၈	၁၉	၁၅	[illegible]
၉	၂၀	၁၆	[illegible]
၁၀	၂၁	၁၇	[illegible]
၁၁	၂၂	၁၈	[illegible]
၁၂	၂၃	၁၉	[illegible]
၁၃	၂၄	၂၀	[illegible]
၁၄	၂၅	၂၁	[illegible]
၁၅	၂၆	၂၂	[illegible]
၁၆	၂၇	၂၃	[illegible]
၁၇	၂၈	၂၄	[illegible]
၁၈	၂၉	၂၅	[illegible]
၁၉	၃၀	၂၆	[illegible]
၂၀	၃၁	၂၇	[illegible]
၂၁	[illegible] ၁	၂၈	[illegible]
၂၂	၂	၂၉	[illegible]
၂၃	၃	[illegible] ၁	[illegible]
၂၄	၄	၂	[illegible]
၂၅	၅	၃	[illegible]
၂၆	၆	၄	[illegible]
၂၇	၇	၅	[illegible]
၂၈	၈	၆	[illegible]
၂၉	၉	၇	[illegible]
၃၀	၁၀	၈	[illegible]

41

[illegible]

౧	౧౧	౯	బుధవారం	
౨	౧౨	౧౦	గురువారం	
౩	౧౩	౧౧	శుక్రవారం	
౪	౧౪	౧౨	శనివారం	
౫	౧౫	౧౩	ఆదివారం	
౬	౧౬	౧౪	సోమవారం	
౭	౧౭	౧౫	మంగళవారం	
౮	౧౮	౧౬	బుధవారం	
౯	౧౯	౧౭	గురువారం	
౧౦	౨౦	౧౮	శుక్రవారం	
౧౧	౨౧	౧౯	శనివారం	
౧౨	౨౨	౨౦	ఆదివారం	
౧౩	౨౩	౨౧	సోమవారం	
౧౪	౨౪	౨౨	మంగళవారం	
౧౫	౨౫	౨౩	బుధవారం	
౧౬	౨౬	౨౪	గురువారం	
౧౭	౨౭	౨౫	శుక్రవారం	
౧౮	౨౮	౨౬	శనివారం	
౧౯	౨౯	౨౭	ఆదివారం	
౨౦	౩౦	౨౮	సోమవారం	
౨౧	[illegible] ౧	౨౯	మంగళవారం	
౨౨	౨	౩౦	బుధవారం	
౨౩	౩	[illegible]		
౨౪	౪	౧	గురువారం	
౨౫	౫	౨	శుక్రవారం	
౨౬	౬	౩	శనివారం	
౨౭	౭	౪	ఆదివారం	
౨౮	౮	౫	సోమవారం	
౨౯	౯	౬	మంగళవారం	
౩౦	౧౦	౭	బుధవారం	
౩౧	౧౧	౮	గురువారం	[illegible]
		౯	శుక్రవారం	[illegible]

[illegible]

		౧౦	శనివారం	
౧	౧౨	౧౧	ఆదివారం	[illegible]
౨	౧౩	౧౨	సోమవారం	[illegible]
౩	౧౪	౧౩	మంగళవారం	[illegible]
౪	౧౫	౧౪	బుధవారం	[illegible]
౫	౧౬	౧౫	గురువారం	
౬	౧౭	౧౬	శుక్రవారం	
౭	౧౮	౧౭	శనివారం	
౮	౧౯	౧౮	ఆదివారం	
౯	౨౦	౧౯	సోమవారం	
౧౦	౨౧	౨౦	మంగళవారం	
౧౧	౨౨	౨౧	బుధవారం	[illegible]
౧౨	౨౩	౨౨	గురువారం	[illegible]
౧౩	౨౪	౨౩	శుక్రవారం	
౧౪	౨౫	౨౪	శనివారం	
౧౫	౨౬	౨౫	ఆదివారం	
౧౬	౨౭	౨౬	సోమవారం	[illegible]
౧౭	౨౮	౨౭	మంగళవారం	[illegible]
౧౮	౨౯	౨౮	బుధవారం	[illegible]
౧౯	౩౦	౨౯	గురువారం	[illegible]
౨౦	౩౧			
౨౧	[illegible]	[illegible]		
	౧	౧	శుక్రవారం	
౨౨	౨	౨	శనివారం	
౨౩	౩	౩	ఆదివారం	
౨౪	౪	౪	సోమవారం	
౨౫	౫	౫	మంగళవారం	
౨౬	౬	౬	బుధవారం	
౨౭	౭	౭	గురువారం	
౨౮	౮	౮	శుక్రవారం	
౨౯	౯	౯	శనివారం	
౩౦	౧౦	౧౦	ఆదివారం	
౩౧	౧౧	౧౧	సోమవారం	

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
൧	൧൧	൧൧	[illegible]
൨	൧൨	൧൨	[illegible]
൩	൧൩	൧൩	[illegible]
൪	൧൪	൧൪	[illegible]
൫	൧൫	൧൫	[illegible]
൬	൧൬	൧൬	[illegible]
൭	൧൭	൧൭	[illegible]
൮	൧൮	൧൮	[illegible]
൯	൧൯	൧൯	[illegible]
൧൦	൨൦	൨൦	[illegible]
൧൧	൨൧	൨൧	[illegible]
൧൨	൨൨	൨൨	[illegible]
൧൩	൨൩	൨൩	[illegible]
൧൪	൨൪	൨൪	[illegible]
൧൫	൨൫	൨൫	[illegible]
൧൬	൨൬	൨൬	[illegible]
൧൭	൨൭	൨൭	[illegible]
൧൮	൨൮	൨൮	[illegible]
൧൯	൩൦	[illegible] ൧	[illegible]
൨൦	[illegible] ൧	൨	[illegible]
൨൧	൨	൩	[illegible]
൨൨	൩	൪	[illegible]
൨൩	൪	൫	[illegible]
൨൪	൫	൬	[illegible]
൨൫	൬	൭	[illegible]
൨൬	൭	൮	[illegible]
൨൭	൮	൯	[illegible]
൨൮	൯	൧൦	[illegible]
൨൯	൧൦	൧൧	[illegible]
൩൦	൧൧	൧൨	[illegible]
൩൧	൧൨	൧൩	[illegible]
൩൨	൧൩	൧൪	[illegible]

43

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
൧	൧൫	൧൫	[illegible]
൨	൧൫	൧൬	[illegible]
൩	൧൬	൧൭	[illegible]
൪	൧൭	൧൮	[illegible]
൫	൧൮	൧൯	[illegible]
൬	൧൯	൨൦	[illegible]
൭	൨൦	൨൧	[illegible]
൮	൨൧	൨൨	[illegible]
൯	൨൨	൨൩	[illegible]
൧൦	൨൩	൨൪	[illegible]
൧൧	൨൪	൨൫	[illegible]
൧൨	൨൫	൨൬	[illegible]
൧൩	൨൬	൨൭	[illegible]
൧൪	൨൭	൨൮	[illegible]
൧൫	൨൮	൨൯	[illegible]
൧൬	൨൯	൩൦	[illegible]
൧൭	൩൦	[illegible]	[illegible]
൧൮	൩൧	൧	[illegible]
൧൯	[illegible]	൩	[illegible]
൨൦	൨	൪	[illegible]
൨൧	൩	൫	[illegible]
൨൨	൪	൬	[illegible]
൨൩	൫	൭	[illegible]
൨൪	൬	൮	[illegible]
൨൫	൭	൯	[illegible]
൨൬	൮	൧൦	[illegible]
൨൭	൯	൧൧	[illegible]
൨൮	൧൦	൧൨	[illegible]
൨൯	൧൧	൧൩	[illegible]
൩൦	൧൨	൧൪	[illegible]
൩൧	൧൩	൧൫	[illegible]

[illegible]

൧	൧൪	൧൬	മംഗലവാരം
൨	൧൫	൧൭	ബുധവാരം
൩	൧൬	൧൮	ഗുരുവാരം
൪	൧൭	൧൯	ശുക്രവാരം
൫	൧൮	൨൦	ശനിവാരം
൬	൧൯	൨൧	ആദിത്യവാരം
൭	൨൦	൨൨	സോമവാരം
൮	൨൧	൨൩	മംഗലവാരം
൯	൨൨	൨൪	ബുധവാരം
൧൦	൨൩	൨൫	ഗുരുവാരം
൧൧	൨൪	൨൬	ശുക്രവാരം
൧൨	൨൫	൨൭	ശനിവാരം
൧൩	൨൬	൨൮	ആദിത്യവാരം
൧൪	൨൭	൨൯	സോമവാരം
൧൫	൨൮	[illegible] ൧	മംഗലവാരം
൧൬	൨൯	൨	ബുധവാരം
൧൭	൩൦	൩	ഗുരുവാരം
൧൮	൩൧	൪	ശുക്രവാരം
൧൯	[illegible] ൧	൫	ശനിവാരം
൨൦	൨	൬	ആദിത്യവാരം
൨൧	൩	൭	സോമവാരം
൨൨	൪	൮	മംഗലവാരം
൨൩	൫	൯	ബുധവാരം
൨൪	൬	൧൦	ഗുരുവാരം
൨൫	൭	൧൧	ശുക്രവാരം
൨൬	൮	൧൨	ശനിവാരം
൨൭	൯	൧൩	ആദിത്യവാരം
൨൮	൧൦	൧൪	സോമവാരം
൨൯	൧൧	൧൫	മംഗലവാരം
൩൦	൧൨	൧൬	ബുധവാരം
൩൧	൧൩	൧൭	ഗുരുവാരം

[illegible]

൧	൧൪	൧൮	ശുക്രവാരം
൨	൧൫	൧൯	ശനിവാരം
൩	൧൬	൨൦	ആദിത്യവാരം
൪	൧൭	൨൧	സോമവാരം
൫	൧൮	൨൨	മംഗലവാരം
൬	൧൯	൨൩	ബുധവാരം
൭	൨൦	൨൪	ഗുരുവാരം
൮	൨൧	൨൫	ശുക്രവാരം
൯	൨൨	൨൬	ശനിവാരം
൧൦	൨൩	൨൭	ആദിത്യവാരം
൧൧	൨൪	൨൮	സോമവാരം
൧൨	൨൫	൨൯	മംഗലവാരം
൧൩	൨൬	[illegible]	ബുധവാരം
൧൪	൨൭	൧	ഗുരുവാരം
൧൫	൨൮	൨	ശുക്രവാരം
൧൬	൨൯	൩	ശനിവാരം
൧൭	൩൦	൪	ആദിത്യവാരം
൧൮	[illegible] ൧	൫	സോമവാരം
൧൯	൨	൬	മംഗലവാരം
൨൦	൩	൭	ബുധവാരം
൨൧	൪	൮	ഗുരുവാരം
൨൨	൫	൯	ശുക്രവാരം
൨൩	൬	൧൦	ശനിവാരം
൨൪	൭	൧൧	ആദിത്യവാരം
൨൫	൮	൧൨	സോമവാരം
൨൬	൯	൧൩	മംഗലവാരം
൨൭	൧൦	൧൪	ബുധവാരം
൨൮	൧൧	൧൫	ഗുരുവാരം
൨൯	൧൨	൧൬	ശുക്രവാരം
൩൦	൧൩	൧൭	ശനിവാരം
൩൧	൧൪	൧൮	ആദിത്യവാരം

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
೧	೧೫	೨೦	ಸೋಮವಾರ—
೨	೧೬	೨೧	ಮಂಗಳವಾರ—
೩	೧೭	೨೨	ಬುಧವಾರ—
೪	೧೮	೨೩	ಗುರುವಾರ—
೫	೧೯	೨೪	ಶುಕ್ರವಾರ—
೬	೨೦	೨೫	ಶನಿವಾರ—
೭	೨೧	೨೬	ಆದಿವಾರ—
೮	೨೨	೨೭	ಸೋಮವಾರ—
೯	೨೩	೨೮	ಮಂಗಳವಾರ—
೧೦	೨೪	೨೯	ಬುಧವಾರ—
೧೧	೨೫	೩೦	ಗುರುವಾರ—
೧೨	೨೬	[illegible] ೧	ಶುಕ್ರವಾರ—
೧೩	೨೭	೨	ಶನಿವಾರ—
೧೪	೨೮	೩	ಆದಿವಾರ—
೧೫	೨೯	೪	ಸೋಮವಾರ—
೧೬	೩೦	೫	ಮಂಗಳವಾರ—
೧೭	೩೧	೬	ಬುಧವಾರ—
೧೮	[illegible] ೧	೭	ಗುರುವಾರ—
೧೯	೨	೮	ಶುಕ್ರವಾರ—
೨೦	೩	೯	ಶನಿವಾರ—
೨೧	೪	೧೦	ಆದಿವಾರ—
೨೨	೫	೧೧	ಸೋಮವಾರ—
೨೩	೬	೧೨	ಮಂಗಳವಾರ—
೨೪	೭	೧೩	ಬುಧವಾರ—
೨೫	೮	೧೪	ಗುರುವಾರ—
೨೬	೯	೧೫	ಶುಕ್ರವಾರ—
೨೭	೧೦	೧೬	ಶನಿವಾರ—
೨೮	೧೧	೧೭	ಆದಿವಾರ—
೨೯	೧೨	೧೮	ಸೋಮವಾರ—
೩೦	೧೩	೧೯	ಮಂಗಳವಾರ—

[illegible]

45

[illegible]	[illegible]	[illegible]	
೧	೧೪	೨೦	ಬುಧವಾರ—
೨	೧೫	೨೧	ಗುರುವಾರ—
೩	೧೬	೨೨	ಶುಕ್ರವಾರ—
೪	೧೭	೨೩	ಶನಿವಾರ—
೫	೧೮	೨೪	ಆದಿವಾರ—
೬	೧೯	೨೫	ಸೋಮವಾರ—
೭	೨೦	೨೬	ಮಂಗಳವಾರ—
೮	೨೧	೨೭	ಬುಧವಾರ—
೯	೨೨	೨೮	ಗುರುವಾರ—
೧೦	೨೩	೨೯	ಶುಕ್ರವಾರ—
೧೧	೨೪	[illegible] ೧	ಶನಿವಾರ—
೧೨	೨೫	೨	ಆದಿವಾರ—
೧೩	೨೬	೩	ಸೋಮವಾರ—
೧೪	೨೭	೪	ಮಂಗಳವಾರ—
೧೫	೨೮	೫	ಬುಧವಾರ—
೧೬	೨೯	೬	ಗುರುವಾರ—
೧೭	೩೦	೭	ಶುಕ್ರವಾರ—
೧೮	[illegible] ೧	೮	ಶನಿವಾರ—
೧೯	೨	೯	ಆದಿವಾರ—
೨೦	೩	೧೦	ಸೋಮವಾರ—
೨೧	೪	೧೧	ಮಂಗಳವಾರ—
೨೨	೫	೧೨	ಬುಧವಾರ—
೨೩	೬	೧೩	ಗುರುವಾರ—
೨೪	೭	೧೪	ಶುಕ್ರವಾರ—
೨೫	೮	೧೫	ಶನಿವಾರ—
೨೬	೯	೧೬	ಆದಿವಾರ—
೨೭	೧೦	೧೭	ಸೋಮವಾರ—
೨೮	೧೧	೧೮	ಮಂಗಳವಾರ—
೨೯	೧೨	೧೯	ಬುಧವಾರ—

[illegible]

1	13	20	[illegible]
2	14	21	[illegible]
3	15	22	[illegible]
4	16	23	[illegible]
5	17	24	[illegible]
6	18	25	[illegible]
7	19	26	[illegible]
8	20	27	[illegible]
9	21	28	[illegible]
10	22	29	[illegible]
11	23	30	[illegible]
12	24	[illegible]	[illegible]
13	25	2	[illegible]
14	26	3	[illegible]
15	27	4	[illegible]
16	28	5	[illegible]
17	29	6	[illegible]
18	30	7	[illegible]
19	31	8	[illegible]
20	[illegible]	9	[illegible]
21	2	10	[illegible]
22	3	11	[illegible]
23	4	12	[illegible]
24	5	13	[illegible]
25	6	14	[illegible]
26	7	15	[illegible]
27	8	16	[illegible]
28	9	17	[illegible]
29	10	18	[illegible]
30	11	19	[illegible]

46

[illegible]

[illegible]

1	12	20	[illegible]
2	13	21	[illegible]
3	14	22	[illegible]
4	15	23	[illegible]
5	16	24	[illegible]
6	17	25	[illegible]
7	18	26	[illegible]
8	19	27	[illegible]
9	20	28	[illegible]
10	21	29	[illegible]
11	22	30	[illegible]
12	23	[illegible]	[illegible]
13	24	2	[illegible]
14	25	3	[illegible]
15	26	4	[illegible]
16	27	5	[illegible]
17	28	6	[illegible]
18	29	7	[illegible]
19	30	8	[illegible]
20	31	9	[illegible]
21	[illegible]	10	[illegible]
22	2	11	[illegible]
23	3	12	[illegible]
24	4	13	[illegible]
25	5	14	[illegible]
26	6	15	[illegible]
27	7	16	[illegible]
28	8	17	[illegible]
29	9	18	[illegible]
30	10	19	[illegible]

[illegible]	[illegible]	[illegible]	
໑	໑໑	໑໙	[illegible]
໒	໑໑	໒໐	[illegible]
໓	໑໒	໒໑	[illegible]
໔	໑໓	໒໒	[illegible]
໕	໑໔	໒໓	[illegible]
໖	໑໕	໒໔	[illegible]
໗	໑໖	໒໕	[illegible]
໘	໑໗	໒໖	[illegible]
໙	໑໘	໒໗	[illegible]
໑໐	໑໙	໒໘	[illegible]
໑໑	໒໐	໒໙	[illegible]
໑໒	໒໑	໓໐	[illegible]
໑໓	໒໒	[illegible]	
໑໔	໒໓	໑	[illegible]
໑໕	໒໔	໒	[illegible]
໑໖	໒໕	໓	[illegible]
໑໗	໒໖	໔	[illegible]
໑໘	໒໗	໕	[illegible]
໑໙	໒໘	໖	[illegible]
໒໐	[illegible]	໗	[illegible]
໒໑	໑	໘	[illegible]
໒໒	໒	໙	[illegible]
໒໓	໓	໑໐	[illegible]
໒໔	໔	໑໑	[illegible]
໒໕	໕	໑໒	[illegible]
໒໖	໖	໑໓	[illegible]
໒໗	໗	໑໔	[illegible]
໒໘	໘	໑໕	[illegible]
໒໙	໙	໑໖	[illegible]
໓໐	໑໐	໑໗	[illegible]
	໑໑		

[illegible]

[illegible]	[illegible]	[illegible]	
໑	໑໒	໑໙	[illegible]
໒	໑໓	໒໐	[illegible]
໓	໑໔	໒໑	[illegible]
໔	໑໕	໒໒	[illegible]
໕	໑໖	໒໓	[illegible]
໖	໑໗	໒໔	[illegible]
໗	໑໘	໒໕	[illegible]
໘	໑໙	໒໖	[illegible]
໙	໒໐	໒໗	[illegible]
໑໐	໒໑	໒໘	[illegible]
໑໑	໒໒	[illegible]	[illegible]
໑໒	໒໓	໑	[illegible]
໑໓	໒໔	໒	[illegible]
໑໔	໒໕	໓	[illegible]
໑໕	໒໖	໔	[illegible]
໑໖	໒໗	໕	[illegible]
໑໗	໒໘	໖	[illegible]
໑໘	໒໙	໗	[illegible]
໑໙	໓໐	໘	[illegible]
໒໐	໓໑	໙	[illegible]
໒໑	[illegible]	໑໐	[illegible]
໒໒	໑	໑໑	[illegible]
໒໓	໒	໑໒	[illegible]
໒໔	໓	໑໓	[illegible]
໒໕	໔	໑໔	[illegible]
໒໖	໕	໑໕	[illegible]
໒໗	໖	໑໖	[illegible]
໒໘	໗	໑໗	[illegible]
໒໙	໘	໑໘	[illegible]
໓໐	໑໐		

[illegible]

၁	၁၁	၂၀	[illegible]
၂	၁၂	၂၁	[illegible]
၃	၁၃	၂၂	[illegible]
၄	၁၄	၂၃	[illegible]
၅	၁၅	၂၄	[illegible]
၆	၁၆	၂၅	[illegible]
၇	၁၇	၂၆	[illegible]
၈	၁၈	၂၇	[illegible]
၉	၁၉	၂၈	[illegible]
၁၀	၂၀	၂၉	[illegible]
၁၁	၂၁	၃၀	[illegible]
၁၂	၂၂	[illegible]	[illegible]
၁၃	၂၃	၂	[illegible]
၁၄	၂၄	၃	[illegible]
၁၅	၂၅	၄	[illegible]
၁၆	၂၆	၅	[illegible]
၁၇	၂၇	၆	[illegible]
၁၈	၂၈	၇	[illegible]
၁၉	၂၉	၈	[illegible]
၂၀	၃၀	၉	[illegible]
၂၁	[illegible]	၁၀	[illegible]
၂၂	၂	၁၁	[illegible]
၂၃	၃	၁၂	[illegible]
၂၄	၄	၁၃	[illegible]
၂၅	၅	၁၄	[illegible]
၂၆	၆	၁၅	[illegible]
၂၇	၇	၁၆	[illegible]
၂၈	၈	၁၇	[illegible]
၂၉	၉	၁၈	[illegible]
၃၀	၁၀	၁၉	[illegible]
၃၁	၁၁	၂၀	[illegible]

[illegible]

၁	၁၂	၂၁	[illegible]
၂	၁၃	၂၂	[illegible]
၃	၁၄	၂၃	[illegible]
၄	၁၅	၂၄	[illegible]
၅	၁၆	၂၅	[illegible]
၆	၁၇	၂၆	[illegible]
၇	၁၈	၂၇	[illegible]
၈	၁၉	၂၈	[illegible]
၉	၂၀	၂၉	[illegible]
၁၀	၂၁	[illegible]	[illegible]
၁၁	၂၂	၂	[illegible]
၁၂	၂၃	၃	[illegible]
၁၃	၂၄	၄	[illegible]
၁၄	၂၅	၅	[illegible]
၁၅	၂၆	၆	[illegible]
၁၆	၂၇	၇	[illegible]
၁၇	၂၈	၈	[illegible]
၁၈	၂၉	၉	[illegible]
၁၉	၃၀	၁၀	[illegible]
၂၀	၃၁	၁၁	[illegible]
၂၁	[illegible]	၁၂	[illegible]
၂၂	၂	၁၃	[illegible]
၂၃	၃	၁၄	[illegible]
၂၄	၄	၁၅	[illegible]
၂၅	၅	၁၆	[illegible]
၂၆	၆	၁၇	[illegible]
၂၇	၇	၁၈	[illegible]
၂၈	၈	၁၉	[illegible]
၂၉	၉	၂၀	[illegible]
၃၀	၁၀	၂၁	[illegible]
၃၁	၁၁	၂၂	[illegible]

48

49

[illegible]